Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 98

(Apr. 13, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 98

(Apr. 13, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 | 12 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 13–4–47 ఆదివారం [సంచిక 98

ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో సమ్మె

న్యూఢిల్లీ, ఏప్రియల్ 12

కొంతమంది కార్మికులను తొలగించినందుకు నిరసన తెలుపుతూ ఢిల్లీ కంటోన్మెంటులోని కేంద్ర ఆర్డినెన్సు డిపోలోని 700 మంది కార్మికులు నేటినుంచి సమ్మె ప్రారంభించారు.

ఈ సంచికలో

- ★ గ్వాలియర్ సంస్థాన ప్రజామహాసభ కార్యకలాపాలు
- ★ తెలుగు దేశంలో తిండికొరత
- ★ మాగూరుపై నైజాం కన్ను
- ★ నైజాంకు మద్రాసు పోలీసులతోడు
- ★ బెంగాల్ విభజన నినాదం విష్ప్రయోజనం
- ★ కామ్రేడ్ నారాయణ నంబియార్ హత్య
- ★ పంజాబు హత్యలు తెల్లవారలకు ఆనందం
- ★ కమ్యూనిజాన్ని టాంకులు, తుపాకులు నిర్మూలించజాలవు

గాజుల్లంక రైతులపై పోలీసు కాల్పులు

ఒక స్త్రీతో సహా నల్గురి మరణం

నల్గురికి ప్రమాదావస్థ

(మా ప్రత్యేక విలేఖరి)

బందరు, ఏప్రియల్ 12

గాజుల్లంకలో రిజర్వు పోలీసులు రైతులపై బాయొనెట్‌చేసి తుపాకులు కాల్చారు. నల్గురు మరణించారు. ఇందులో ఒకరు స్త్రీ. మరి నల్గురు ప్రమాదావస్థలో ఉన్నారు.

కాంగ్రెసు మంత్రివర్గం అధికారంలోకి వచ్చి జమీందారీబిల్లు తీసుకొస్తామనిచెపుతూ కాలహరణం చేయటంతో, ముందే కల్లు చక్కబెట్టుకోవాలని చల్లపల్లి జమీందారు రైతులను భూములనుండి తొలగించటం మొదలుపెట్టారు. తరతరాలనుండి రైతులనుభవిస్తున్న శేరీ భూములనుండి తొలగించటానికి కాంగ్రెసు మంత్రివర్గంలో తన క్షున్న పలుకుబడి వుపయోగించుకుని పోలీసుల సహాయంతో చల్లపల్లి జమీందారు అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు. గాజుల్లంకలోని భూమంతా తనదేనని గవర్నమెంటుతో 145 సెక్షను యిప్పించి ఆ భూమిని రిసీవరు చేతిలో పెట్టించారు. మరల రిసీవరుతో లాలూచీపడి భూమంతా పాటలో తానే కొన్నట్లు కొట్టివేయించుకొన్నారు. రైతులు తమకు స్వాధీనం కాపీయటంలేదని మరల రైతులపై 144 సెక్షను యిప్పించారు. కాని ఎన్ని సెక్షనులున్నప్పటికి రైతుల జన్మహక్కైన భూమిని మాత్రం వదలకుండానే పోరాటం సాగించారు. దీనితో పార్లమెంటరీ కార్యదర్శి క్రొవ్విడి లింగరాజుగారు జమీందారుకు, రైతులకు రాజీచేయటానికి వచ్చి కొంత భూమిని మాత్రం రైతులకీయాలని చెప్పిపోయారు. కాని జమీందారు యీ రాజీని కూడా వ్యతిరేకించి రైతులు వేసిన పంటను నాశనం చేయించారు. తన బంధువైన చిరుమామిళ్ళ చంద్రమౌళి, పోలీసుల సహాయంతో ఎన్నిటికీ రైతులు లొంగకపోతె అనేకమైన అబద్ధాలల్లి అర్జీలిస్తే, డి. యస్. పి. స్వయంగా వచ్చి విచారించి యివన్నీ అబద్ధాలని తెలుసుకుపోయారు. కాని, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నప్పటికి జమీందారుకు అండగా రిజర్వు పోలీసులను మాత్రం రైతులను చెదరకొట్టటానికి అట్టిపెట్టే వుంచారు.

జమీందారు రైతులలో చీలికలు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. యీ భూములలోని వ్యవసాయాన్ని కొందరికి అనుభవించండి అనిఆశపెట్టారు. స్వార్థపరులైన గాజుల్లంకవాస్తవ్యులు (1) గాజుల పోతయ్య, (2) బాలిరెడ్డి నరసయ్య మొదలయినవారు జమీందారుకు లొంగిపోయి భూములను జమీందారుకు స్వాధీనం చేయడానికి ప్రయత్నించి రైతుల ఐక్యత జూచి ఊరుకున్నారు.

10–4–47 రాత్రి సుమారు 10 గంటలప్పుడు గ్రామ రైతులు తమ శేరీ భూములలోని రెల్లుగడ్డిని తీసుకొస్తుంటే యీ జమీందారీ తొత్తులు తమ సొత్తు ఎవరో దొంగిలించినట్లు రిపోర్టుచేసి రిజర్వు పోలీసులను యీ రైతులపై లేవగొట్టారు. రిజర్వు పోలీసులు జమీందారీ ఏజంట్లు రైతులను, బండిని శ్రీకాకుళంకు బలవంతంగా తీసుకుపోతుంటే యీ వార్త గ్రామంలోకి తెలిసి ప్రజలంతా పోగయ్యి రైతులను, బండ్లను విడిపించమని కోరారు. కాని జమీందారీ ఏజంట్ల సలహాతో పోలీసులు బాయినెట్లతో ఛార్జి చేస్తే మొదటి దెబ్బకే బాలిరెడ్డి వియ్యమ్మ అనే 4 సంవత్సరాల స్త్రీ వెంటనే చనిపోయినది. దీనితో ప్రజలలో వుద్రేకం పెరిగిపోయింది. ప్రజలు గుమిగూడారు. పోలీసులు విచ్చలవిడిగా తుపాకులు పేల్చడం ప్రారంభించారు. మత్తి సుబ్బారావనే యువకునికి గుండు దూసుకొనిపోయి పేగులు బయటకు వస్తుంటే పేగులనొకచేత్తో అదిమిపట్టుకొని, మరోచేత్తో కర్రపట్టుకొని పోలీసులను వెంటాడి తరిమి అసమానధైర్యాన్ని ప్రదర్శించారు. అతను అక్కడే వెంటనే చనిపోయాడు. పోలీసులు ఎంతవిచ్చలవిడిగా కాల్చారంటే, ఆవులవారిపాలెమనే గ్రామంనుండి శ్రీకాకుళం బజారుకు పోతున్న అమాయకుడైన బాడిశెట్టి వెంకటేశ్వర్లనే యువకునికి కూడా గుండు దెబ్బతగిలి కొల్లూరు హాస్పిటల్‌లో మరణించాడు. ఈ ముగ్గురుగాక వనకా సుబ్బారావనే ఆయన కూడా కొల్లూరు హాస్పిటల్‌కు వచ్చిన తరువాత మరణించాడు. 1. చందన పోతయ్య (2) గాజుల కాకులయ్య, (3) వనకా వెంకటేశ్వర్లు, (4) వనకా సుబ్బయ్యగార్లు తుపాకి దెబ్బలుతగిలి హాస్పిటలులో ప్రమాదావస్థలో వున్నారు.

పోలీసులు తమ యీ దుర్మార్గాన్ని కప్పిపెట్టుకొని, ఆత్మరక్షణకోసం కాల్చామని చెప్పుకోటంకోసం కాల్పులు సుమారు రాత్రి 12 గంటలకు జరిగితే తెల్లవారుయామున 5 గంటలకు తమ పాకలకు నిప్పంటించుకున్నారు. 11-4-47 సరికి కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ఉద్యోగులు, పోలీసులు మొత్తం సుమారు 200 మందిదాకా వచ్చినట్లు తెలుస్తుంది. వీరు పోలీసుల సామానులుపోయాయనే నెపంతో గ్రామాలపై దాడి చేస్తారని కుంటున్నారు. కాల్పులతో గాజుల్లంక ప్రజలు, దారులతో సానుభూతి గ్రామాల ప్రజలు భీతిచెందుతారని వీరి అభిప్రాయమైనట్లు తోస్తుంది.

అమృతసర్‌లో మళ్లీ కొట్లాటలు చెలరేగాయి

అమృతసర్, ఏప్రిల్ 11

అమృతసర్‌లో మళ్ళీ మత కలహాలు ప్రారంభమయ్యాయి. నగరం అంతటా, 24 గంటలూ కర్ఫ్యూ ఉత్తర్వులను జారీ చేశారు.

చౌకుప్రగడ్డానులో జరిగిన ఘటనవలన కొట్లాటలు నగరంఅన్నిమూలలకూ వ్యాపించే సూచనలు కనబడుతూ వున్నాయి. అక్కడనుండి ప్రజలు తగాదా ప్రారంభంకాగానే అన్ని వైపులా చిక్కిచిక్కిరిగా పారిపోయారు. పల్లెటూళ్ళనుండి సరుకులు కొనడానికి నగరం వచ్చినవారు చాలమంది ఈ కల్లోలాలలో చంపబడ్డారు.

నగర ప్రధాన గేటునుండి పెద్ద పెద్ద పొగలు కనబడుతున్నాయి.

సబ్బుఫ్యాక్టరీ తగలబడిపోయింది

జిల్లా భాగ్యాను దగ్గరవున్న సబ్బుఫాక్టరీ తగులబడిపోయింది. నగరమంతా మిలిటరీ గస్తీ తిరుగుతూంది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రత్యేక విలేఖరి సాయంత్రం 5-30 గంటలకు వెళ్ళిచూడగా మిలిటరీగస్తీతప్ప అంతా ఎడారిగా కనబడింది.

లాహోరులో

లాహోరులో అక్కడక్కడా చెదురుగా కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రివేళ గుడు అర్జుననగర్ బజారులో ఒక దుకాణమునకు నిప్పుపెట్టటానికి ప్రయత్నము జరిగింది.

"పాకిస్తాన్ తమపై రుద్దితే సత్యాగ్రహం చేయాలి"

పంజాబులో ఉన్నది బ్రిటిష్‌రాజ్యం

హిందూ - సిక్కులకు గాంధీజీ ఉద్బోధన

న్యూఢిల్లీ, మార్చి 11

గాంధీజీ వైస్రాయితో సంప్రతించడం ముగిసింది. రాజకీయ చర్చలలో కాంగ్రెసు వర్కింగుకమిటీకి సలహా ఇస్తూ గాంధీజీ మరికొన్నిరోజులు ఉంటారనుకున్న ఊహలు తప్పిపోయినవి. రేపు గాంధీజీ బీహారు వెళుతున్నారు.

ఈరోజు సరిహద్దు మంత్రులిద్దరూ గాంధీజీని కలుసుకొని సంప్రతించారు. వారు నెహ్రూ, పటేల్, ఆజాదుగారలతోకూడ సంప్రతించారు.

వైస్రాయి మాస్టర్ తారాసింగు, గియానీ కర్తార్‌సింగు, సర్దార్ బలదేవసింగు గారలను శిక్కు ప్రతినిధులుగా సంప్రతింపులకు ఆహ్వానించారు.

జనాబ్ జిన్నాను జె. యన్. మండల్, మహమ్మద్‌ఖాన్‌గారలు కలుసుకొని సంప్రతించారు.

గాంధీజీ బీహారుకు వెళ్ళిపోతున్నానని ప్రకటిస్తూ ప్రార్థన సభలో ఉపన్యసించారు.

"నౌఖాలీకి నా అంతర్వాణి ప్రబోధం వల్లనే వెళ్ళాను. అక్కడ హిందూవులలో విశ్వాసం నెలకొల్పేందుకు ప్రయత్నించాను అలా హిందూ ముస్లిములకు సేవచేశాను. అదృష్టి తోనే బీహారుకు వెళ్ళాను. నా కార్యక్రమం నిర్వర్తించడమో మరణించడమో తప్పదని అక్కడ ప్రకటించాను. ఆరెండుచోట్లకూడా నా పని పూర్తికాలేదు. నౌఖాలీలో, బీహారులో కూడ మైనారిటీలు ఉన్న హిందూ ముస్లిములు శాంతంగా నివసించగలిగినప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది.

"పంజాబులో అల్లరులు వస్తున్నా నేను వెళ్ళలేకున్నాను. నేను పోవాలనుకుంటే ఎవరూ ఆపలేరు. ఇప్పుడే అక్కడికి వెళ్ళవద్దని నాయకులు నాకు సలహా ఇచ్చారు. పంజాబులో ఉన్నది భారతీయుల ప్రభుత్వం కాదని బ్రిటిష్ రాజ్యమనీ అందరూ ఎరిగిన సంగతే, కీడు పొంచే అయితే కాంగ్రెసు పాలనలాగే అది భారతీయుండే హిందువుల రాజ్యం, ముస్లిముల రాజ్యం అనేదృష్టిలో ఆలోచించడం మొదలుపెడితే అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

అహింసతో పంజాబులో పాకిస్తాన్‌ను విరోధించాలి

నిజమైన పాకిస్తాన్‌లో పోరాటం ఉండరాదు. ఏదైనా పకారణంగా వాదించి ఇవ్వాలిగాని, బలప్రయోగంతో కాదని. ఇక్కడనుండే నేను పంజాబుకు చేబుతున్నాను. కాంగ్రెస్ ఉద్యమం అహింసాత్మకంగా-కొందరు కాంగ్రెస్‌వాదులు హింసకుదిగినా-ఉండికాబట్టి గెలిచింది. దక్షిణాఫ్రికాలోను అంతే. కాబట్టి పంజాబులోని హిందువులు దానవానికి సిద్ధపడాలికాని చంపకూడదు. తమమీద రుద్దుతున్న పాకిస్తాన్ను వారు సత్యాగ్రహశక్తితో విరోధించాలి. హిందువుల, సిక్కులు అహింసాయుతులుగాఉంటే బలప్రయోగంతో పాకిస్తాన్ సాధిందామనే ముస్లింలను ప్రపంచప్రజలే ఖండిస్తారు.

"ఢిల్లీలో ఇప్పటికి నాపని ముగిసింది. వైస్రాయితోనా సంభాషణలు ముగిశాయి. నాకర్తవ్యనిర్వహణకు వెళుతుంటే అడ్డుపెట్టే వనితరి హృదయం నెహ్రూకులేదు. వారిద్దరికి బంపీగానే సేవిస్తున్నాను.

"బెంగాలు నిధాని ప్రకటనచూచి, బాధపడ్డాను. నౌఖాలీ పరిస్థితులపై పత్రికలు అబద్ధపు వార్తలు పంపుతున్న కాలంలోనే ఆయన తని పత్రికకిచ్చాను అందుకొనే తగాదాలు తగ్గి రెచ్చగొట్టే వనితం వచ్చింది. నా సేవలకు బెంగాలు ప్రభుత్వ సాయం కావాలి. ఆ సాయం వస్తుందనే ఆశిస్తున్నాను. నౌఖాలీ ఘటనలు సకారణం కాదని, కావలిస్తే సుహ్రావర్దీసాహెబ్‌గారే చెప్పవచ్చు. అంతేగాని, అంతటి ప్రకటనే తగాదాలు రెచ్చగొట్టిందనడం తప్పు."

నేడే జలియన్‌వాలాబాగ్ దినోత్సవం

పెషావరులో లీగు ఉద్యమము

పెషావరు, ఏప్రిల్ 11

పెషావరులో కర్ఫ్యూ గడువు ప్రారంభించేముందుగా ముస్లింలీగువారు ఒక వూరేగింపు లేవదీశారు. పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. బాష్పవాయువును కూడా ప్రయోగించారు.

ముస్లిం స్త్రీలు కూడా ఒక ఊరేగింపు యువ్వాళ లేవదీశారు.

అస్సాంలో లీగు శాసనధిక్కార ఉద్యమప్రారంభం

హబిగంజ్, (అస్సాం) ఏప్రిల్ 11

అస్సాంలో ముస్లింలీగు శాసనధిక్కార ఉద్యమం ప్రారంభించడానికి నాందిగా ఒక పెద్ద ఊరేగింపు ఈ రోజున లేవదీశారు.

థానా భవనాలమీద లీగు జెండాను ప్రతిష్టించడానికి ప్రయత్నం చేయగా అచ్చట కాపలావున్న పోలీసులు తుపాకులు కాల్చారు. ఒక మనిషిమాత్రం కొద్దిగా గాయపడ్డాడు.

ఇండొనీషియా నుండి లక్షలటన్నుల ధాన్యం

మద్రాస్, ఏప్రిల్ 11

దక్షిణ భారతదేశంలో ఆహారసంపదను పద్ధతులను పరిశీలించడానికై వచ్చిన ఇండొనీషియా ప్రతినిధివర్గ నాయకుడు డాక్టర్ తంజిర్ మద్రాసులో పత్రికా విలేఖరులతో ఇల్లా చెప్పారు:

వ్యవసాయపు పనిముట్లు, మోటారు విడిభాగాలు, ట్రక్కులు, వస్త్రములు గనుక మాకు సప్లయిచేస్తే ఈ ఏండి ఇండొనీషియా లక్షటన్నులధాన్యాన్ని ఇవ్వగలుగుతుంది. దానిని భారతీయులు తమ వోడలతోనే తెచ్చుకోవాలి."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai - 600 113, India.

భోపాల్ నవాబ్ కుతంత్రాలు

దేశాన్ని ముక్కలుచేసే బ్రిటిష్‌వారికి మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11

బ్రిటిష్ ప్రభుత్వంచేతి కీలుబొమ్మలైన సంస్థానాధీశ్వరులు, తమ యజమానుల ఉత్తర్వులను శిరసావహించి అమలుజరుపుతున్నారు. తమకు సర్వస్వతంత్ర హక్కులున్నాయని ముందు రాజ్యాంగనిర్మాణసభ అంగీకరిస్తేనే ఉపసంఘంలో చేరతామని బెదరింపులు సాగిస్తున్నారు. నరేంద్రమండలి ఇటీవల బొంబాయిలో సమావేశమై చేసిన ...

రాజ్యాంగసభ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌గారే ఇప్పుడు ముగ్గురు ప్రతినిధులను నామినేట్ చేశారని తెలుస్తున్నది. ఒరోడా దివాను ముందుగానే ఈకమిటీలో ఉండడానికి అంగీకరించారు.

రాజ్యాంగసభ రాయబారకమిటీ ఒకనివేదికను తయారుచేసింది. ఆ నివేదికను ఏప్రిల్ 28 వ తేదీ సభలో ప్రవేశపెడతారు. ఈకమిటీ కేవలం ప్రతినిధుల ...

నరేంద్రమండలి గొంతెమ్మ కోర్కెలు

కాంగ్రెసు నాయకులు తప్పుదారి పడరాదు

గాంధీ వైస్రాయి సమావేశం

ఈ రోజొకతూరి జరిగింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12

గాంధీజీ ఈరోజు బీహారుకు వెళ్ళేముందు వైస్రాయిని మరొకతూరి కలుసుకున్నారు. ఉదయమే ఆచార్య కృపలానీ, రాజేంద్రప్రసాదు, రాజాజీగారలు గాంధీజీని కలుసుకొని సంప్రతించారు.

"పరుగెత్తి పోకండి"

హిందూ - శిక్కులకు విజ్ఞప్తి

లాహోరు, ఏప్రిల్ 11

...

బెంగాల్‌ను విభజించాలి

వైస్రాయికి బెంగాల్ కేంద్రశాసన సభ్యుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11

...

పాలనంతా ముస్లిమయం

అట్లీప్రకటన ఫలితమే విభజన

లీగు వాలంటీరుదళం సొంతసేనగా తయారయింది

పాడిగేదెల సైతం తోలుకు పోతున్నారు

దివిసీమలో పోలీసు దౌర్జన్యాలు

...

చల్లపల్లి అరెస్టులు

...

సరిహద్దు ప్రాంతాలలో బ్రిటిష్ ఏజంట్ల కుట్రలు

డాక్టర్ ఖాన్‌సాహెబ్ ప్రకటన

పెషావరు, ఏప్రియల్ 11

సరిహద్దురాష్ట్ర ప్రధాని డాక్టరు ఖాన్‌సాహెబ్ ఒక పత్రికా ప్రకటనచేస్తూ యిలా చెప్పారు.

"ప్రస్తుత సరిహద్దురాష్ట్ర మంత్రివర్గాన్ని ... అల్లర్లోలం రాకుండా చేయడానికి తగిన జాగ్రత్తతోనే ఉండవలె డాక్టరు ఖాన్‌సాహెబు చెప్పారు".

బ్రిటిష్ సేనలున్నాయి గనుక ఉపయోగించాం

కేంద్రశాసనసభలో సమాధానం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11

...

హిందూలా సవరణచట్టం

కౌంసిలుసభలో అంగీకారం

ఆదాయపుపన్ను ఎగలబెట్టేవారి విచారణకు ఒక ఉపసంఘం

భారతీయ శ్రీకుల బహిష్కరణ ట్రాన్సువాలులో విజృంభిస్తుంది

...

తెలుగుదేశంలో తీవ్రరూపం ధరిస్తున్న తిండికొరత

ప్రభుత్వం వెంటనే ధాన్యం సేకరించి ప్రజల ప్రాణాలను కాపాడాలి

మున్పెన్నడు లేని బెంగాలు ప్రజల విందు ప్రాణాలను తన పొట్టను పెట్టుకున్న కరువు రాక్షసి విలయతాండవం తెలుగు దేశంలో ప్రత్యక్షమయ్యే సూచనలు కనపడుతున్నాయి. కొత్తపంటలు యిళ్ళకు చేరి మూడునాలుగు మాసాలైనాకాలేదు. అప్పుడే తెలుగు జిల్లాలలో వేలకొలది పేద కుటుంబాలు ... కష్టించి ఆర్జించిన డబ్బుకు చీటికి బజారులో అవాటికి బొట్టవిందే గింజలు కూడా దొరకటంలేదు. చిన్న రైతుల కొంపలలో 2, 3 నెలల గ్రాసానికి మించి ...

... ప్రజలకు అవసరమైన ఏవస్తువూ కంట్రోలు ధరలకు అందించలేకపోయారు. ప్రకాశం మంత్రివర్గంవారి అనవసరిత్తుల కంట్రోలు తతంగం అందరికీ తెలిసిందే.

ఈ అవకతవకలతో ప్రజలలో ప్రభుత్వమంటే విశ్వాసం సడలిపోయింది. ...

ఈ లెక్కలమీద ఆధారపడి ప్రజల అవసరాలను అధికారులు గమనించడంలేదు తిండికిలేని ప్రజల ఆందోళనను పరిహసించడానికి తయారవుతున్నారు. "పైన ఉన్నది మీ మంత్రులేగా వారినే అడగండి" అని గదమాయిస్తున్నారు. ...

... ఘలలో జరిగే అక్రమాలకు అంతులేకుండా వున్నాయి.

కొన్నిచోట్ల సక్రమంగా కమిటీలు పనిచేస్తున్నా వాటికి అడుగడుగునా ఉద్యోగస్తులు కల్పించే ఆటంకాలు అధికమౌతున్నాయి. ఈ స్థితిలో ఈకమిటీలు ధాన్యసేకరణ విషయంలో కాని, పంపకం సందర్భంలోకాని, నిష్ప్రయోజనంగా పరిణమించాయి.

కరువుకారణాలు

కొత్త సంఘాలు

ధరల నిర్ణయం

గుంటూరు జిల్లాలో కరువుప్రారంభం

కర్నూలుజిల్లాలో కరువు సూచనలు

కృష్ణాజిల్లాకు కూడా వ్యాపించవచ్చు

గోదావరి మెట్టప్రాంతాలు

విశాఖజిల్లా

ఆహార కమిటీల నిష్ప్రయోజకత్వం

కొత్త మంత్రుల విధానం

ఈ పరిస్థితులను సవరించే ఉద్దేశంతో కొత్తమంత్రివర్గం ప్రథమంగా గుంటూరు ...

ప్రభుత్వ కర్తవ్యం

ఇంతే కాకుండా బయటి రాష్ట్రాలనుండి తక్షణమే అవసరమైన ధాన్యం తెప్పించడానికి ఏర్పాటులు చెయ్యాలి. యిందుకుగాను కేంద్ర ప్రభుత్వంలోని ప్రజానాయకులతో పరిస్థితులు నచ్చచెప్పి ఒత్తిడి చేయాలి. ఇక్కడ సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు కరువుప్రాంతాలకు నిరాలస్యంగా రవాణా చెయ్యాలి.

చివరకు, తెలుగు ప్రజానీకాన్ని కరువు దారినుండి తప్పించడానికి, మృత్యుముఖం నుండిదూరంచేయడానికి కాంగ్రెసుమంత్రులు రాజకీయ ద్వేషాలను విస్మరించి అన్ని ...

సింగనమల ఫిర్కాలో తిండికొరత

...

బెంగాల్ జిల్లాలలో కిరోసిన్ కరువు

పోస్టు కార్మికుల సమ్మె పరిష్కరించని ఫలితం

...

అఖిలభారత ప్రజానాట్యమండలి మహాసభ

రాష్ట్ర ఆర్గనైజరు విజ్ఞప్తి

...

జలియన్ వాలబాగ్ విప్లవజ్యోతి వెలిగించండి

మతకలహాలతో పోరాటం వచ్ఛిన్నంచేసే సామ్రాజ్యవాదుల కుట్రలు ఓడించండి

ఐక్య కార్యక్రమ ప్రాతిపదికపై లీగుతో రాజీకై కాంగ్రెస్ ప్రయత్నించాలి

జాతీయ వారోత్సవ సందర్భంలో కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి

కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రబల ఆర్థిక పరిస్థితులను బాగు చేయడానికి ఒక కార్యక్రమం వేసుకోవాలి. అలా వేసుకొంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వెనుక, కాంగ్రెసు లీగ్ పార్టీల వెనుకగల ప్రజాబలం అంతా కేంద్రీకరించబడి నిలుస్తుంది. అట్టివరిస్థితులలో సామ్రాజ్యవాదం సవాలే చేయ సాహసించలేరు.

(3) రాజ్యాంగ నిర్మాణసభలోకి సంస్థాన ప్రజా ప్రతినిధులే రావాలని, సంస్థానాధీశులచే నియమింపబడినవారు రాకూడదని ...

(8) బ్రిటిష్ ఇండియాను వదలిపెట్టిపో వారిపై పోరాటానికి ఇరుపక్షాలూ అంగీకరించాలి.

ఈ ప్రాతిపదికపై ఐక్యత సాధించడానికి కాంగ్రెసు నాయకత్వం తీవ్రంగా ఆలోచించాలి. లీగ్ నాయకత్వం ఈ షరతులను తిరస్కరించవచ్చు. కాని అప్పుడు కాంగ్రెసుకు ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ఉంటుంది. ముస్లిం ప్రజాసామాన్యంలోకి వెళ్ళి తమ చిత్తశుద్ధిని రుజువుచేసుకోడానికి అవకాశం ఉంటుంది.

... ఒకగానొక దేశంయొక్క బలం ఆదేశ ప్రజా ఐకంమీద ఆధారపడే వుంటుంది. అందుచే కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర మంత్రివర్గాలు, ప్రజాసామాన్యం కనీస ఆర్థిక హక్కులకై ...

... వోటుచేయుట ద్వారా తేల్చుకోవచ్చును.

(7) అన్ని జాతీయ ప్రాంతాలలోను (నేషనల్ యూనిట్సులోను) ఒకే విధమైన అభివృద్ధి కల్గేటందుకుగాను అంగీకృతమైన ...

... కాంగ్రెసు - లీగు పార్టీలు రెండూ ఏకమైతే వెంటనే 1948 జూన్‌లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి భరత వాక్యం పలుకగలరు. (పీపుల్సు ఏజ్ సంపాదకీయం)

జలియన్ వాలాబాగ్‌లో మన రక్తం ఒకే వాగుగా ప్రవహించింది

దాని స్మరణార్థమే మొదటి జాతీయవారం

1919 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ భారతదేశ చరిత్రలో చాలా పవిత్రమైన రోజు. ఈనాడు పంజాబులో హిందువులు - ముస్లిములు - శిక్కులు - అన్ని వర్గాలవారు అన్ని ప్రాయాలవారు దేశ స్వాతంత్ర్యం కోసం తమ రక్తమోడ్చిన పుణ్యదినం. ఈనాడే డయ్యర్ అనే సామ్రాజ్య ...

... అమృతసర్ ప్రజలలో అగ్నిజ్వాలలు రేగాయి. ఈ జ్వాలల్లో ఒక బ్యాంకు దగ్ధమైంది. దాని తెల్లఅధికారి చచ్చాడు. ఇంకో ఐదుగురు ఇంగ్లీషువాళ్ళుకూడా చచ్చారట. అమృతసర్‌లో సైనికపాలన నెలకొల్పింది ప్రభుత్వం. అమృతసరంతో ఆగలేదు. ఈ జ్వాలలు గుజ్రన్‌వాలాకు, కసూర్‌కు యింకా యితర జిల్లాలకూ వ్యాపించాయి. పంజాబంతా బ్రిటిషుపాలనపై ఎదురుతిరిగింది.

పంజాబుకు బయలుదేరిన గాంధీజీని ...

తిరుగుబాటు

అవమానాలు అమానుషాలు

ఇక సైనికపరిపాలన ప్రారంభమైంది. (మిగతా 8వ పేజీలో)

సామ్రాజ్యవాదం యొక్క అంతిమ, నిస్సహాయ దశ

శుభకార్యములకు, మీటింగులకు, పాటకచ్చేరీలకు, స్టేజినాటకాలకు
ప్రత్యేకత కలిగినట్టియు, ఆంధ్ర ప్రజల మన్ననలు పొందినట్టియు
(స్పీకర్లు) 'దూరశ్రవణయంత్రములు' ఏర్పాటులు చేయబడును
వివరములకు : రేడియో ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్
ప్రకాశంరోడ్డు గవర్నరుపేట, బెజవాడ

ఈనాటి పంజాబులో

మతకలహాలకు తెల్లదొరల సంతోషం

జలియన్‌వాలాబాగ్ పరువు నిలబెట్టే కార్మిక కర్షకుల ఐక్యతా నిర్మాణం

అమృతసర్‌లో 28 సంవత్సరాలక్రితం 1919 లో భవనాలు తగలబెట్టబడ్డాయి. కాని అభవనాలు దాస్యానికి చిహ్నాలైనవి. ఒక రైల్వేస్టేషను, ఒకపోస్టాఫీసు మొదలైనవి.

... పచ్చు. కాని సామాన్యప్రజలు యీ కుట్రలను చూడగలుగుతున్నారు.

రావల్పిండిలో ప్రజలు ఎలా ఐక్యమవుతున్నారో, యీ క్రిది ఘటనలు తెలియజేస్తాయి.

తెల్లదొరల అపహాస్యాలు

తెల్లకలెక్టరు ఏమన్నాడో వినండి : ...

బ్రిటిష్ సైన్యాలు అవసరమట!

సామ్రాజ్యవాదపత్రిక వ్యాఖ్య

భారతీయులలో భారతీయులు కొట్టుకొని చస్తుంటే బ్రిటిష్ పాలకవర్గాలు చూసి ఎలా సంతోషపడతాయో తెలుసుకోవడానికి యీ క్రింది మచ్చుతునకలు చాలు.

మిలిటరీకి మరింత అధికారం యివ్వండి

కటికి చీకటిలో కాంతిరేఖలు

పశ్చిమ పంజాబులో దురంతాలు

ముస్లింలీగు నాయకుల ప్రోద్బలం

నౌఖలీ, బీహారులలో జరిగినంత దారుణ ఘటనలను పంజాబులో రావల్పిండి, ముల్తాన్ డివిజనులలో జరిగాయి. ప్రజాబాహుళ్యం మీద ఇక్కడ జరిగిన హత్యాకాండ-దోపిడీ తగులబెట్టడం-పంజాబంతటినీ కదల్చివేసింది.

కాని యీ నాయకులు రెచ్చగొట్టిన మత దురహంకారమే తమ అనుచరులు యీ దారుణాలు చేయడానికి పురికొల్పిందనే విషయము మనం మరచిపోకూడదు.

లీగు అభ్యుదయకాముకుల నిస్సహాయత

కాంగ్రెసుపతాకకు కళంకంతెచ్చారు

మతకలహాలలో పంజాబు కాంగ్రెస్‌వారి పాత్ర

రవీనదీ తీరాన మనం మొట్ట మొదటిసారి స్వతంత్ర ప్రమాణం తీసుకొన్నాం. ఈ విషయం మీకు జ్ఞాపకం వుందా?

అట్టి పునీత రవీనదీ తీరాన ఈనాడు జరుగుతున్న దేమిటి?

బ్రిటిషు వాళ్ళక్రింద, జమీందార్ల కాళ్ళక్రింద నలిగిపోతూ అజ్ఞానంలోను, మత దురభిప్రాయాలలోను నుండివుండే వారిని గురించి మనం బాధపడనక్కరలేదు. దేశభక్తి అంటే ఎరుగనివారిని గురించి మనం దిగులుపడనక్కరలేదు. ...

త్రివర్ణ పతాకస్థానే హిందూ పతాక

"అదంతా అనవసరం. మీరు ముస్లిములు."

మతాలవారీగా సహాయ సంరక్షణలు

బెంగాల్ విభజన నినాదం
దేశభక్తియుతంకాదు, నిస్పృహాజనితం

బెంగాల్ ప్రజలను నేడెదుర్కొంటున్న సమస్యరాష్ట్ర విభజన. ఈ సమస్య తలయెత్తడం ఇదిమూడోసారి

మొట్టమొదట లార్డు కర్జను బెంగాలును 1905 లో రెండుగా బలవంతంగా చీల్చారు. ఆరోజులలో ఉవ్వెత్తుగా ప్రజ్వరిల్లుతున్న జాతీయోద్యమాన్ని నాశనంచేసి, హిందూ-ముస్లింల విభేదాలను సుస్థిరం చేయాలని అతని ఉద్దేశ్యం. అప్పట్లో బెంగాలు ప్రజలంతా ఒక్కుమ్మడిగా లేచి లార్డుకర్జను కోరమురిచేలా చేశారు.

రెండోసారి ఈ సమస్య మళ్ళీ 1944 లో వచ్చింది. అప్పుడు దీనిని ప్రతిపాదించినది శ్రీ రాజగోపాలాచారి. కాంగ్రెస్ లీగుల వైరుధ్యాలను దానిద్వారా మాని, జాతీయ ఐక్యతను నిర్మించి, తద్వారా బ్రిటిష్ ప్రభుత్వంనుండి ప్రజలంతా జాతీయ ప్రభుత్వాన్ని గుంజుకోవాలని రాజాజీ ఈ సూచన ద్వారా అభిలషించారు. ఈ సూచన గాంధీజీ ఆశీర్వచనంకూడా పొందింది.

కాని ఆ రోజులలో బ్రిటిషు ప్రభుత్వం జాతీయ ప్రతిష్ఠంభన కొనసాగించాలనుకొంది. అందుచే ఈ సూచనకు ఇష్టపడలేదు.

ఈ సూచనను హిందూమహాసభ పూర్తిగా వ్యతిరేకించడమేగాక దేశవ్యాపితమైన ఆందోళన లేవదీసింది.

తను భావించిన పాకిస్తాన్ ప్రదేశంనుండి ఏ భాగాన్ని విడదీయడానికి జనాబ్ జిన్నా అంగీకరించలేదు అందుచే గాంధీ - జిన్నా సంభాషణలు విఫలమయ్యాయి.

ఈ సారి విభజన నినాదం కాంగ్రెసువారే లేవనెత్తారు

ఈ సారి పశ్చిమబెంగాల్‌లోవున్న కాంగ్రెస్ నాయకులే బెంగాలు విభజన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ సారి బెంగాల్లో లీగు ఆధిపత్యానికి, అది ఆచరించే పంథాకు వ్యతిరేకంగా ఈ సూచన తీసుకు రాబడింది. పోలీసు కాల్పుల వెనువెంటనే ఈ ఉద్యమం ఉద్భవించింది మీరట్ కాంగ్రెసు మహాసభలో కొంతమంది బర్ద్వాన్ కాంగ్రెస్ వాదులు యీ సమస్యను కదిపారు. కాని, అప్పుడు దానికి తగినంత సపోర్టు రాలేదు.

అయితే డిసెంబరు 6 వ తేదీ బ్రిటిష్ అవార్డు (రాజ్యాంగ విధాన సభలో పాల్గొనని వారిపై ఆ చట్టం రుద్దబడదు, అని) ప్రకటించబడిన తరువాత బెంగాలు విభజన సూచనకు అనుకూలత "రోజ రోజుకు" హెచ్చుపొగింది

ఆజాద్ హింద్ ఫౌజుకు చెందిన మేజర్ జనరల్ చటర్జీ, పూర్వ స్వరాజ్యపార్టీ నాయకులలో ఒకరైన శ్రీ హేమంత కుమార్ సర్కారుగార్లు పత్రికలద్వారా బెంగాలును విభజించాలని ప్రచారం మొదలుపెట్టారు.

ఫిబ్రవరి మూడవవారంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెసునాయకులైన శ్రీయుతులు బిపిన్ గంగూలీ, అన్నదాచౌదరి, సుశీలబెనర్జీ, అతుల్ ఘోష్ మొదలైనవారు పశ్చిమ బెంగాలును ఏర్పరచడానికై ఆందోళన సాగించడానికి ఒక కమిటీనికూడా ఏర్పాటు చేశారు. దానితో హిందూమహాసభకూడ విభజనకై ప్రచారం మొదలుపెట్టింది.

ఫిబ్రవరి 20 వ అట్లీ చేసిన ప్రకటనపై కాంగ్రెసు కార్యవర్గం మార్చి 7 వ తేదీన ఒక తీర్మానం చేసింది. రాష్ట్రాలను విభజించే సిద్ధాంతాన్ని పూర్తిగా ఆమోదించింది.

మార్చి 8 వ తేదీ కాంగ్రెసు అధ్యక్షుడు ఆచార్య కృపలాని బెంగాలు విభజన కూడా సమర్థించారు.

లీగు మతదురహంకార చర్యలే విభజన ఆందోళనకు ప్రాతిపదిక

బెంగాలు లీగు నాయకులు ప్రజాతంత్ర వ్యతిరేక మతదురహంకార పంథా నవలంబించుకున్నారు. ఇది ఏదో వ్యతిరేకులు వారిపైచేసే దుష్ప్రచారం కాదు. వాస్తవం కూడా. బెంగాలు లీగు నాయకులు అనుసరించే ఈ విధానమే బెంగాలును విభజించాలనే ఆందోళనకు మూల కారణమైంది.

మార్చి 7 వ తేదీన బెంగాల్ లీగు మంత్రివర్గపు పత్రిక 'ఇత్తిహాద్' సంపాదకీయంలో ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాన్ని వివరిస్తూ పోలీసు, రేడియో, రవాణా శాఖలను ముస్లిం ప్రాబల్యంక్రిందకు తీసుకొని రావాలని వ్రాసింది

మార్చి 11 వ తేదీన కలకత్తా పోలీసు కమీషనర్, హార్డ్విక్ కలకత్తాలో పోలీసు శాఖలో పనిచేయడానికి పంజాబు ముస్లిములు కావాలని స్థానిక పత్రికలలో ప్రకటించారు.

ఈసారి ప్రవేశపెట్టబడిన బడ్జట్‌లో ఆర్థికమంత్రి ముస్లింల విద్యకొరకు ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని ప్రత్యేకించారు.

ఇంకా ఉద్యోగాలు ఇవ్వడంలోను, తగ్గించడంలోను లీగు మంత్రివర్గం చూపే పక్షపాతం చెప్పనే అవసరంలేదు.

కాంగ్రెసు - లీగుల వివాదంలేకుండా రాజీ పద్ధ విద్యాబిల్లును ఉపసంహరించుకొని, పూర్తిగా మతాభిమానంతో కూడుకొన్న విద్యాబిల్లును యిప్పుడు ప్రవేశపెట్టడానికి లీగుమంత్రివర్గం చూస్తూంది.

లీగు హయాంలో హిందువులకు ఇప్పుడే యీ విధంగా అన్యాయాలూ - పక్షపాతాలూ జరుగుతూ వుంటే,— ఇక పాకిస్తాన్ ఏర్పడితే హిందువులకు విద్యా విషయంలో ఉద్యోగాలలో - వర్తక వ్యాపారాలలో ఎంత అన్యాయం జరుగుతుందో అని బెంగాలు హిందువులు భయపడటంలో ఆశ్చర్యమే మాత్రంలేదు

నిస్పృహాయుత ఫలితమే ఈ విభజన నినాదం

ఈ రోజున కాంగ్రెస్ నాయకులే బ్రిటిషు మంత్రుల ప్రణాళికను అంగీకరించి, 1948 జూన్ నాటికి స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తామన్న ఇంగ్లీషువాళ్ళ వాగ్దానాలను నమ్ముతున్నారు. కలకత్తా, పశ్చిమ బెంగాలులోని విద్యావంతులైన హిందువులలో గత 25 ఏండ్లుగాఉన్న నిస్పృహను లీగు అనుసరించే విచ్ఛిన్న పోకడలు మరింత హెచ్చించాయి.

అందువలన బెంగాలీ హిందువులు లీగును ప్రధాన శత్రువుగా పరిగణించి బ్రిటిషువారి సాయంతో పశ్చిమ బెంగాలును విభజించుకోవడమే గత్యంతరం అని భావిస్తున్నారు.

అంత మాత్రంచేత పశ్చిమ బెంగాలు కాంగ్రెసు నాయకులను హిందూమహాసభ నాయకులలాంటి మత దురభిమానులక్రింద జమకట్టరాదు. వారెప్పుడూ మతాభిమానానికి ఎక్కువిలువ లేదని వారి గత చరిత్ర మనకు రుజువుచేస్తుంది.

అయితే కాంగ్రెస్ నాయకులు హిందూ మహాసభవారితో చేతులుకలిపి బెంగాలు విభజనకోసం ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

ఒకటి: లీగు మత దురహంకార పంథామంది, జాతీయవాదుల-బెంగాలీ హిందువుల న్యాయమైన హక్కులను రక్షించుకోవడానికి ఇంతకంటే మరొక మార్గంలేదని మొదటి కారణంగా చెప్పుతున్నారు.

అంతేగాదు. విభజన కొరకు ఆందోళనచేస్తే హిందువులమీద తమ నాయకత్వం పోకుండా కాపాడుకొన వచ్చునని కాంగ్రెసువాదులు తలచివుండవచ్చు.

రెండు: బెంగాల్ విభజన కొరకు ఆందోళన ప్రబలమైతే బెంగాలు ఐక్యతకోసమైనా - భారత యూనియన్‌లో లీగు వుండేటట్లు ఒప్పించవచ్చునని ఉద్దేశించవచ్చు. తద్వారా భారతదేశ ఐక్యతను కాపాడగలమని ఆశపడివుండవచ్చు.

ఏ విధంగానైనా బెంగాలు జాతీయత చెక్కుచెదరకుండా సురక్షితంగా వుండిపోతుందని భావించి వుండవచ్చు.

అసలుకు బెంగాల్ విభజనకోరడం పాకిస్తానును స్థాపించగలిగితే-కనీసం బెంగాలులో ఒకభాగానైనా ముస్లింల పరిపాలనమందికి ఇప్పించి, ఆవిధంగా తామైనా భారత యూనియన్‌లో ఉండవచ్చునని బెంగాలు జాతీయవాదుల ఆశ.

కానీ విభజనను ఎలా చెయ్యాలి అన్నదే ప్రశ్న. కాంగ్రెసు లీగులు రాజీ ద్వారా బెంగాలును శాంతియుతంగా విభజించుకొనే అవకాశం ఏమాత్ర కనిపడటంలేదు. ఇక ప్రజా విప్లవం ద్వారా భారత స్వాతంత్ర్యాన్ని సాధించి - ఆ తరువాత ప్రజా ఓటింగు ద్వారా బెంగాలును విభజించుకోవడం అనే సమస్య కూడా ప్రస్తుతం వారి దృష్టిలోనే లేదు.

బ్రిటిష్ వారిపై ఆధారపడుతున్నారు

లీగు మనదేశాన్ని విభజించడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై ఏ విధంగా ఆధారపడినదో, బెంగాలు విభజనవాదులు కూడా తమ ఆశయసిద్ధికి బ్రిటిష్‌వారిపై అలాగే ఆధారపడుతున్నారు. బ్రిటిష్‌వారిచే బెంగాలు విభజనను ఒప్పించాలనుకుంటున్నారు.

బెంగాల్ విభజన కాముకులు, లీగ్ వలెనే ప్రవర్తించవలసి వస్తుంది. బెంగాల్ విభజన ఆందోళనవలన మతకలహాలు ఉద్భవించాయి. మతకలహాలు పోవాలంటే విభజన అవసరం అని కాంగ్రెసు వాదుల వాదన.

● అదికాకుండా బెంగాలులో రెండు భాగాలకూ న్యాయంకలుగజేస్తామనే మిషతో కలకత్తాను ప్రత్యేకనగరంక్రింద విడదీస్తారు.

1948 జూన్ నెలలోపున బ్రిటిషు ప్రభుత్వము మనకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుందని భ్రమపడుతున్న జాతీయ నాయకులు ఒకటి గుర్తించాలి. బ్రిటిష్‌వారు ఎంత తెలివిగా ముందుగానె ప్లానులు వేసుకున్నారో గుర్తించాలి.

ఇప్పుడు అస్సాంలో లీగు లేవదీసిన ఉద్యమము, కొండజాతుల ప్రాంతాన్ని వేరు చేద్దామనే బ్రిటిషు ప్లానుకు బాగా సానుకూల పడుతూవుంది.

పశ్చిమ బెంగాలును విభజించాలనే కాంగ్రెసు నాయకుల ప్రచారం బ్రిటిషువారు కలకత్తాను వేరుచేయాలనే ప్లానును తప్పని సరి అయేటట్లు చేస్తుంది

అదికాకుండా కలకత్తానగరం, దానిచుట్టూ ఉన్న పారిశ్రామిక ప్రాంతంలేకుండా బెంగాలులో యేభాగం. (హిందూభాగం కాని, ముస్లింభాగంకాని) భాగ్యవంతం కానేరదు ఏభాగంలోనూ మతకలహాలు అంతరించి బలవత్తరమైన ప్రజాఉద్యమాలు అభివృద్ధి చెందవు

ఇండియాను, బెంగాల్‌ను విభజించి చిన్నాభిన్నంచేసి మనలను అణచివేయ దలచిన సామ్రాజ్య వాదులకు ఈ విషయం తెలుసునని కూప్లండు పుస్తకం తెలియజేస్తుంది.

బెంగాలీ హిందువుల భయాలు

ఈరోజున విద్యావంతులైన బెంగాలీలు నిస్పృహ, రాశంలో ఉన్నారనేది విషాదకరమైన సత్యం.

ఒకవేళ స్వతంత్రం వచ్చినా యీ నిరాశా నిస్పృహలనుండి బయటపడే అదృష్టం ఉండదేమోనని విద్యాధికులైన బెంగాలీ హిందువులు భయపడుతున్నారు. లీగునాయకులు తమ మతదురహంకారం ఎంతకీ మానుకో ఇప్పుడుడబ్బుగూడాలేదు. ఏమీచేయలేం. ఆది ప్రస్తుత సామాజిక నిర్మాణంలో ఉన్న దౌర్భాగ్యం. పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, జీవనభృతి, రైతులకు భూమి - ఇవన్నీ విప్లవ కార్యక్రమం ద్వారానే సాధ్యమౌతాయి.

విప్లవమార్గాన్నే గనక అవలంభించితే డబ్బుకూడా లభిస్తుంది.

● జూట్, ఉక్కు, ఇనుము పరిశ్రమలు, బొగ్గుగనులు, తేయాకు తోటలు, రవాణాలు - పెద్ద పరిశ్రమలన్నీ జాతీయపరం చేయడం ద్వారా ప్రభుత్వం చేతిలోకి కావలసినంత డబ్బు వస్తుంది. జమీందారీ విధానం రద్దుచేయడంద్వారా, జనసామాన్యాన్ని పీల్చుకొనే గుత్తేదారుల అధిక లాభాలు పోగుచేసే వర్తకుల చేతులనుండి ప్రభుత్వం గుంజుకొంటే ఎంతయినా డబ్బు వస్తుంది.

● మన పరిశ్రమలను అభివృద్ధిపరచి విశాలవంతం చేయడానికి ఎన్నో అవకాశాలున్నాయి. మన పరిశ్రమలకు బ్రిటిషువారడ్డుతగులుతున్నారు యుద్ధకాలంలో సహితం బ్రిటిష్‌వారు మన పరిశ్రమలను వృద్ధి పొందనీయలేదు. ఈరోజున టాటా - బిర్లా - ఇస్పహానీ ముఠా బ్రిటిష్ కోటీశ్వరులతో సంబంధాలు పెట్టుకొని, సంకెళ్ళను మరింత బిగించుతున్నారు. ఇంతేగాక భారత దేశ వ్యాపారంలో బ్రిటనుకు ప్రత్యేక సౌకర్యాలు ఉండనే ఉన్నవి.

భారతదేశవర్తకంలో బ్రిటిషువాళ్లకి మొదటి సౌకర్యఅవకాశాలిచ్చినందున భారతదేశం ఇతర దేశాలలో కొనుక్కొనే శక్తికి పరిమితి ఏర్పడింది.

కాబట్టి మనదేశంలో బ్రిటిష్‌పెట్టుబడులు ఇండియన్ - బ్రిటిష్ కోటీశ్వరుల వ్యాపార ఒడంబడికలు — మన దేశంలో సామ్రాజ్యవాదుల వర్తక వ్యాపారాలకు ప్రత్యేక అవకాశాలు అన్నీ రద్దుచేస్తే మన పరిశ్రమలు బహుముఖాలుగా పెరిగిపోతాయి.

రైతుకు భూమి, అందరికీపని, ప్రజలందరికి సుఖకరమైన ప్రజాతంత్ర జీవితం కల్గిన నూతన బెంగాలును నిర్మించడం, విప్లవం ద్వారానే సాధ్యమవుతుంది.

ఇటువంటి బెంగాల్ నిర్మాణానికై ఉన్న ఉత్సాహమే, అఖిలిండియా లీగ్ కౌన్సిల్లో, జిన్నా ముఖంముందు పర్యయంగా "మాకు వేరే బెంగాల్ కావాలి" అని బెంగాల్ లీగు నాయకులు అరిగేటట్లు చేసింది

ఇటువంటి నూతన బెంగాల్ మామూలు బెంగాల్ లీగు సభ్యులు (అభివృద్ధి నిరోధక లీగునాయకులైన) సుహ్రావర్దీ మంత్రివర్గానికి [illegible] చేసింది. ఇటువంటి నూతన బెంగాల్‌కోసం [illegible] బెంగాల్ ముస్లిములే నేడు పాకిస్తాన్ పోరాటానికి ఆకర్షింపబడుతున్నారు.

లీగునాయకుల ప్రస్తుత పంథా ప్రజలకు మేలు చేకూర్చదు

ఈ నాడు లీగునాయకుల పంథా, బెంగాల్ విభజనకూ, భారతదేశ విభజనకూ దారితీస్తుంది.

విభజించబడిన దేశంలో సామ్రాజ్యవాదుల దోపిడీకి పట్టుపగ్గాలుండవు. ఏకాకిగా బెంగాలులో విచ్ఛిన్నకర నాయకత్వమే బలపడుతుంది.

కాని సంయుక్త విప్లవ ప్రజాపోరాటాన్ని నడిపించే పక్షంలో దానిముందు విచ్ఛిన్నకర నాయకత్వం గాలికి ఎగిరిపోతుంది.

మతకలహాలుచూచి నిస్పృహ చెందవద్దు

మతద్వేషాలు ప్రజ్వరిల్లినందుచూచి భయపడి, గత్యంతరంలేక బెంగాలు విభజన కోరే వారందరూ, యీ విప్లవ ప్రజాపోరాటాలపైన తమదృష్టిని త్రిప్పవలసిందిగా కోరుతున్నాం.

● నౌకాలి, తిప్పెరాలలో మత ద్వేషాలకు లోనయి వక్రమార్గాలు పట్టి కొట్లాటకు పూనుకున్న 8 లక్షల మంది రైతులజూచి మీరెందుకు నిస్పృహ చెందుతారు?

ఇటుచూడండి .... హసనాబాద్, ఏక్‌తాష్‌పూర్‌లలో ముస్లిం రైతాంగం అంతకన్నా పదిరెట్లుగల దూరాగంలోకి యీపీడమైన మతకలహాలు రాకుండా కాపాడగలిగారు.

కనీసం 60 లక్షల హిందూ - ముస్లిం రైతాంగం ఐక్యతతో, తెభాగా

(మిగతా 12 వ పేజీలో)

సామ్రాజ్యవాదులకు, ప్రజాపీడకులకు వ్యతిరేకంగా విప్లవపోరాటమే శరణ్యం

కాబట్టి యిద్దరి నినాదాలూ ఒకేఫలితానికి దారితీస్తున్నాయని తేటతెల్లమవుతూంది

కాంగ్రెసువాదులలో జాతీయచైతన్యం వుంది గాబట్టి, బెంగాలు విభజనను కోరుతున్నప్పటికీ, వారు తమను మతదురభిమానులక్రింద పరిగణించరాదని అంటారు. అయితే వారు ఆచరణలో తమ కార్యక్రమము మొదలు పెట్టితే, వారు మత దురభిమానులుగా మారక తప్పదు.

పాకిస్తాన్ వ్యతిరేక ప్రదర్శనాలతోను, లీగు మంత్రివర్గ మతాభిమాన చర్యలకు వ్యతిరేక ప్రదర్శనాలతో, బెంగాల్ విభజన కాముకులు తమ ఆందోళన సాగిస్తారు. దానితో హిందూ ముస్లిముల విభేదమెక్కువై మతకలహాలకు దారితీస్తుంది

మతకలహాలను రెచ్చగొటి, పరిస్థితులు అశాంతియుతంగా, గందరగోళంగా ఉన్న పరిస్థితులలో బ్రిటిషువారు ప్రవేశిస్తారు. తమ రుపాయలతో మతకలహాలలో జోక్యం కలుగజేసుకొంటారు ఆ తర్వాత వారికి అవసరం అని తోస్తే బెంగాలును విభజించి వెళ్ళిపోరాదు.

సామ్రాజ్యవాద ఎత్తుగడలు

బెంగాలు దేశభక్తులు ఏ విధమైన ఉద్యమములో చిక్కిపోక యీ సమస్యలో బ్రిటిషు వాళ్ళ పన్నాగాలు ఏమిటో గుర్తించాలని కోరుతున్నాం.

సామ్రాజ్యవాదుల ఆదర్శుడైన ప్రొఫెసర్ కూప్లండు బెంగాలు, అస్సాంలలో బ్రిటిషువారి ఎత్తుగడలను గురించి 'భారత రాజ్యాంగ సమస్యలు' అనే తన పుస్తకంలో యీ విధంగా వ్రాశాడు.

● ముస్లింలీగు పేరే ఉండాలని తన పాకిస్తాను నినాదాన్ని లేవదీస్తుంది. దాని ఫలితంగా బెంగాలు విభజన తప్పదు అప్పుడు 'అస్సాంతోయు' తాను పాకిస్తాను వెలుపల ఉండాలని కోరుకొంటుంది.

● అల్లాంటప్పుడు బ్రిటిష్ వాళ్ళు తప్పకుండా బెంగాలులోను, అస్సాములోనూ ఉన్న కొండప్రాంతాల నన్నింటినీ ప్రత్యేక భాగంగా తమక్రింద ఉండుకొని తనప్రయోజనాలను రక్షించుకొంటారు.

రని - ముస్లిం జనసామాన్యం లీగు వలలు బిడినుండి బయట పడలేరని బెంగాలీ హిందువుల అనుమానం.

అందువలన విద్యాధికులైన బెంగాలీహిందువులు సామ్రాజ్యవాదుల పిచ్చైన ఎత్తుగడలు అర్థం చేసుకొన్నప్పటికీ వారితో పోరాడే తలంపే లేకుండా పోయింది

లీగు నాయకత్వపు మతదురభిమానం తమకేమాత్రం భవిష్యత్తు లేకుండా నాశనం చేస్తుందని బెంగాలీ హిందూ విద్యాధికులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకని లీగు నాయకత్వపు దుష్టకోరికలు వాళ్ళకు ఒక ముఖ్యమైన సమస్య అయిపోయింది. బ్రిటిష్ పెత్తనం ఉన్నా లేకున్నా బెంగాలీ హిందూ విద్యాధికుల దృష్టిలో లీగు గొప్ప శత్రువుగా కనబడుతూ ఉంది.

ఈ నిస్పృహ నుండి బయటపడటానికి హిందువులకూ ముస్లింలకూ ఒకటే మార్గం. అన్ని జాతుల విద్యాధికులు, అన్ని జాతుల ప్రజాసామాన్యపు ఆశయం నెరవేరాలంటే ఒకే మార్గం వుంది. అది సామ్రాజ్యవాద కుట్రలను గ్రహించడమే.

బ్రిటిషువారిని మధ్యవర్తులుగాను, లీగును ప్రధాన శత్రువుగాను చూసినన్నాళ్ళు మన ఆశయాన్ని చేరలేము. సామ్రాజ్యవాదులు సిద్ధపరిచిన విధానమే మనకు గతి అవుతుంది.

విప్లవపంథా ఒక్కటే మనకు శరణ్యం

కలకత్తా నగరం పేదవడి, ఎల్లప్పుడూ అంతర్యుద్ధాలలో నిలయమయ్యే పరిస్థితి బెంగాలు హిందువులకుగాని, మహమ్మదీయులకుగాని ఏమాత్రం ఉపయోగకరంగా వుండదు.

సామ్రాజ్యవాదాన్ని కూలద్రోయుటద్వారా జాతీయ జీవనంలో విప్లవ పరివర్తనను తీసుకురావడం ఒక్కటే మార్గం.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికిగాని, జీవితానికి సరిపడ భుక్తిని సంపాదించడానికిగాని వేరేమార్గంలేదు. అందుచేతనే కార్మికులు, కర్షకులు, గుమాస్తాలు, విప్లవకరమైన ప్రజాతంత్ర పరిష్కారంకోసం ముందుకు కదులుతున్నారు.

భారతదేశంలో సగభాగం బానిసగా వుండరాదు
సంస్థానాధీశులతృప్తిపరచేధోరణి మానాలి
గ్వాలియర్ లో జరగబోయే సంస్థానప్రజల మహాసభ కర్తవ్యం

1948 జూన్‌లో భారతదేశం స్వతంత్రం కాగలదని అట్లీనోట అనిపించాం. ఆవాగ్దానం సఫలం కావడమో, విఫలం గావడమో గ్వాలియర్‌లో జరగబోతూన్న అఖిలభారత సంస్థాన ప్రజామహాసభమీద ఆధారపడి వుంది.

భారతీయ స్వాతంత్ర్యోద్యమానికి ఉన్న పట్టు బ్రిటిష్ ఇండియాలోనే. ఇక్కడి ఉద్యమం సంస్థాన ప్రజల వుద్యమానికి పూసార విచ్చింది.

భారతదేశం స్వతంత్రం పొందడమంటే భారతదేశంలో కొంతభాగంమాత్రమే విముక్తి పొందడం కాదనేవిషయాన్ని భారత జాతీయవాదులంతా అంగీకరించారు.

సంస్థాన ప్రజల, బ్రిటిష్ భారతప్రజల వుద్యమాలు ఒకదానినొకటిబలపరచుకొంటూ సాగుతుండడానికి కారణం ఇదే. 'క్విట్ ఇండియా' అనే సర్వసాధారణమైన నినాదం లోంచి "క్విట్ కాశ్మీర్" అనే కొత్త నినాదం సంస్థాన ప్రజానాయకులలో అగ్రగణ్యుడైన షేక్ అబ్దుల్లాచేత ఈ విధంగానే తయారు చేయబడింది.

కాశ్మీర్ మార్గం చూపింది

కాశ్మీర్ పోరాటంతో అనేక సంస్థానాలలో ఉద్యమాలు వరసన తలయెత్తాయి. సంస్థానాధీశుల నిరంకుశ పాలన అంతరించి ప్రజాప్రభుత్వాలు ఏర్పడాలనీ, రాజ్యాంగసభకు సంస్థానాధీశుల తొత్తులుగాక తమ ప్రతినిధులే వెళ్ళాలనీ. వారు పోరాటాలు ప్రారంభించారు. తాము స్వాతంత్ర్యం సాధించి, భారత స్వాతంత్ర్య నిర్మాణంలో తోడ్పాటు నివ్వడానికి ముందడుగు వేశారు.

నేడు కాశ్మీర్ సింహం జైలులో నిర్బంధించబడివుంది. అయినా గ్వాలియర్ మహాసభకు ఆయనే అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు. ఈ సంగతి దాని సంస్థాన ప్రజా వుద్యమం యొక్క బలము, బలహీనత తెలుసుకోడానికి.

భారత తాత్కాలిక ప్రభుత్వం, జాతీయోద్యమ నాయకత్వం భారతీయ వీరుల విడుదలను సాధించలేక పోవడంలోనే ఉద్యమం యొక్క బలహీనత కనబడుతూంది.

ఆయన విడుదలను సాధించలేకపోయిన వ్యక్తులే భారత స్వాతంత్ర్యోద్యమం మంచి క్లిష్టస్థితిలో వున్నదశలో ఆయనను సంస్థాన ప్రజామండలి యొక్క నాయకుడిని అంగీకరించవలసి వచ్చింది. అందులోనే వుద్యమం యొక్క బలం కనబడుతూంది.

ఆయన ఉత్సాహమే మార్గదర్శకం కావాలి

షేక్ అబ్దుల్లాయొక్క అచంచలోత్సాహాన్నే గ్వాలియర్‌కు వచ్చే ప్రతినిధులందరూ చూపగలరని విశ్వసిస్తున్నాము. నిరంకుశ సంస్థానాధీశులకు ఏమాత్రమూ లొంగుబాటు ఆయన చూపలేదు. ప్రతినిధులు చర్చలలో ఆ ఆదర్శాన్ని ప్రకటించాలి. ప్రజలయందు ఆయనకున్న విశ్వాసాన్ని మార్గదర్శకంగా పెట్టుకొని నిర్ణయాలు చేయాలి.

అనేక సంస్థానాలలో అనేకమంది ప్రజాసేవకులు షేక్ అబ్దుల్లా మాదిరిగానే జైళ్ళలో పడివున్నా ఇంకా ఎందరో ప్రజాసేవకులు సభకు హాజరవుతారు. షేక్ అబ్దుల్లా సహచరులెందరో జైళ్ళలోనే. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూనేవున్నా, ఇంకా చాలామంది ప్రజానాయకులు సభకు వస్తారు. మన జాతీయోద్యమ నాయకాగ్రేసరులుకూడ హాజరవుతారు.

గ్వాలియర్‌లో నాయకత్వంధైర్యంగా దారితీస్తే, 1948 జూన్ నాటికి భారతదేశం అంతా విముక్తి పొందుతుంది. బ్రిటిష్ వాళ్ళకు స్థావరాలుగా ఉపయోగపడే 584 సంస్థానాలూ తుడుచుకుపోయి, నూతన శకం ఆరంభమవుతుంది. ఏ మాత్రం వెనకాముందాడినా, సాచి వేత చేసినా, రాజీకి సిద్ధపడినా షేక్ అబ్దుల్లా ఆదర్శానికి ద్రోహం జరిగిపోతుంది. భారత స్వాతంత్ర్యోద్యమానికే అపాయం వాటిల్లుతుంది.

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 1948 జూన్ ఆఖరుకి భారతదేశం స్వతంత్రంకాగలదని ప్రకటించక తప్పిందికాదు. కాని, 'స్వతంత్ర భారతదేశం' 48 జూన్ తర్వాత కూడా తమ పరోక్షాధికారంలో గట్టిగా చిక్కబట్టుకొనే టందుకై కుటిల ప్రయత్నాలు అతివేగంగా, తీవ్రంగా సాగిస్తున్నారు. విప్లవోద్యమంతో ఉడికిపోతూన్న భారతదేశాన్ని పాతపద్ధతులలో పాలించలేమని వారు గ్రహించారు. ప్రపంచ ప్రజాస్వామిక శక్తులు భారతదేశం బ్రిటిష్ వలసదేశంగావుండడాన్ని సహించరని వారు గుర్తించారు.

బ్రిటిష్ కుతంత్రాలను సాగకుండా చేయాలంటే వానిని తెలుసుకోవాలి. చూడాలి.

బ్రిటిష్‌వాళ్ళు తయారుచేసిన 'స్వతంత్ర ప్రణాళిక' లో బ్రిటిష్‌వాళ్ళు పోటీపెట్టి నిలిపిన ఈ 584 సంస్థానాలూ 'స్వతంత్రాలు' అయిపోతాయి. భారత ప్రజాస్వామికంనిండా ఈ రాజాధిరాజులు గుమికూడి బ్రిటిష్‌వాళ్ళ పంచమాంగ దళంగా తయారవుతారు. కాశ్మీర్, నైజాంలాంటి పెద్ద సంస్థానాలు యూనియన్‌లో చేరకుండా బయటనే వుండిపోయి. బ్రిటన్‌తో స్వతంత్ర సంబంధాలు పెట్టుకొంటాయట. అంటే భారత భూభాగంలో బ్రిటిష్‌వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తారన్నమాట.

విమాన - నౌకాశ్రయాలు

★ కరాచీ, బొంబాయి, కలకత్తాలవంటి రేవుల్లో తమకు స్థావరం దొరకదేమోనని సముద్రతీరపు సంస్థానాలలో బ్రిటిషు మిలిటరీ అధికారులు నౌకాశ్రయాలు నిర్మించుకొంటున్నారు. బ్రిటన్‌తో స్వతంత్ర భారతదేశం 'సైనిక ఒడంబడిక' చేసుకోని పక్షంలో ఉపయోగించేటందుకై రాయల్ ఎయిర్‌ఫోర్సు కొరకు భారతదేశం నాలుగు మూలలా ఆ ప్రధాన సంస్థానాలలోనూ విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు.

★ సంస్థానాల సైన్యాలకు అతివేగంగా తరిఫీదునిచ్చి, ఆధునిక ఆయుధాలతో సజ్జితం చేయడానికి అతితీవ్రకృషి జరుగుతూంది. భారత సంస్థానాలలో బ్రిటిషు సేనానివేశాలు ఏర్పాటు చేసుకొనేందుకు సంభాషణలు పూర్తిఅయినట్లే. ఒకవేళ భారత ప్రజానాయకులు పట్టుదలతెచ్చి సేనలను తొలగించక తప్పనిసరిచేస్తే, సంస్థానాలలోకి స్థావరంమార్చి మన గొంతుమీద కూర్చుంటారు.

★ భారతీయ మంత్రుల పుట్టలు సంస్థానాలకు చెల్లవు. అంటే బ్రిటిషువారి సరుకులు అందులోకి దండిగా చేర్చి, స్వతంత్ర భారత దేశంలోకి దొంగతనంగా చేర్చేటందుకు వీలు చిక్కుతుంది. సంస్థానాలలో పారిశ్రామికాభివృద్ధిలేదు. పండినంత ముడిసరుకులు దొరుకుతాయి. దానిని ఉపయోగించుకొనేటందుకై బ్రిటిషు పెట్టుబడిదారులు సంస్థానాధీశులతో అప్పుడే ఒడంబడికలు చేసుకుంటున్నారు.

సంస్థానాలలో రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా స్థావరాలు ఏర్పాటుచేసుకొని మిగిలిన భారతదేశాన్నంతటినీ తమ గుప్పిట పెట్టుకోవాలని వారి యెత్తు.

దీని అంతర్యం ఏమిటి?

సంస్థానాలలో స్వాతంత్ర్యం, ప్రజాతంత్రంకోసం అక్కడి ప్రజలు సాగిస్తున్న పోరాటం భారత జాతీయోద్యమానికి, భారతీయులకు ఎంతో ఉపయోగపడుతుంది. వారి విజయం వల్ల బ్రిటిష్ వాళ్ళ ఎత్తుగడలు విఫలం అవుతాయి. 1948 జూన్‌నాటికిస్వాతంత్ర్యం సాధించేటందుకై చేస్తూన్న ప్రయత్నాలు సఫలం అవుతాయి

అందుచేతనే గ్వాలియర్ మహాసభకు అంత ప్రాముఖ్యత.

ఇంతవరకూ అఖిలభారత సంస్థాన ప్రజామండలి అఖిలభారత కాంగ్రెస్ నాయకుల ఆజ్ఞలను అక్షరశః అనుసరించింది. కాంగ్రెస్ నాయకులు వారిని పోరాటంవద్దని నివారించారు. ఓర్పు చూపమన్నారు. సంస్థాన ప్రజల తరపున సంస్థానాధీశులతో తామే రాయబారాలు నడిపించారు. అయితే సంస్థానాధీశులను సంతృప్తిపరచేటందుకై చేసిన పనులఫలితంఏమిటని ఆలోచించడం ఈనాడు మహాసభ ప్రతినిధుల ముందున్న సమస్య.

★ బాధ్యతాయుత ప్రభుత్వాలు మాటలలోనేగాని చేతలలో ఎక్కడా కనబడ్డంలేదు

(కామ్రేడ్ పి. సి. జోషి)

★ ఇంచుమించు అన్ని సంస్థానాలలో రాజ్యాంగ సంస్కరణలు భవిష్యత్తులో మాటలుగాని, ఇంతలో ఏమీలేదు. ఏవో కొద్ది సంస్థానాలలో ప్రవేశపెట్టిన సంస్కరణలు 1907 లోనూ, 1917 లోనూ బ్రిటిష్ ఇండియాలో ప్రవేశపెట్టిన సంస్కరణల వంటివే. వట్టి బూటకపు సంస్కరణలు.

★ రాజ్యాంగసభకు సంస్థానాలనుంచి ప్రజా ప్రతినిధులే వెళ్ళాలని ఆదిలో కోరిన కోరిక ఎగిరిపోయింది. సగంమంది ప్రజా ప్రతినిధులను సగంమంది సంస్థానాధీశుల ఇంట్లు అనేస్థితికి వచ్చారు. అందులో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం కూడా సంస్థానాధీశుల అంగీకారంతోటే జరగాలి.

అంటే అన్నిమూలలా వెనుక అంజయేగాని, ముందుకుసాగినది వొక్కచోటా కనబడదు.

జాతీయ నాయకులు పోరాటాల మాట ఎత్తకుండా రాయబారాలు సాగించడం గమనించి సంస్థానాధీశులకు యజమానులనదగిన రాజకీయ శాఖవారు ఉచ్చులు బిగించసాగారు. ఒకమూల సంస్థానాధీశులచేత భారతీయ స్వాతంత్ర్యంమీద వారికిగల భక్తి శ్రద్ధలను గురించీ, భారతదేశం భవిష్యత్తులో పొందగల ఉన్నతిని గురించీ, వారికిగల దేశభక్తిని గురించీ నోరు వూరేటట్లు ఉపన్యాసాలు చెప్పిస్తున్నారు. రెండోమూలా ఉచ్చులు బిగిస్తున్నారు.

ప్రధానమైన ప్రజా వాంఛలను దిగమింగడమూ, సంస్థాన ప్రజావుద్యమం యొక్క బలాన్ని కుంగదీయడమూ ఒక్క పర్యాయమే జరిగింది.

ఒకమూల కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను నిర్వహిస్తూంది. సంస్థానాధీశుల కాళ్ళు తేలిపోతున్నాయి. సంస్థాన ప్రజలు స్వతంత్ర సాధనకు ఎంతలేని త్యాగాలకయినా సిద్ధం అవుతున్నారు. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ నాయకత్వం సంస్థాన ప్రజావుద్యమాలను నిరుత్సాహపరచి చల్లార్చారు.

బలపరచడం మానేశారు

వీరుడు షేక్ అబ్దుల్లా తొక్కినదారినినడవకుండా మిగిలిన సంస్థానాలలోని దేశభక్తులను కాంగ్రెసు నాయకులు త్రొక్కిపట్టారు అంతేకాదు కాశ్మీర్ వుద్యమానికి భారత జాతీయవాదులు, పత్రికలూ సహాయం, సానుభూతి కూడా చూపలేదు.

ఈఅవకాశాన్ని తీసుకొని సంస్థానాధీశుల సలహాదార్లు సంస్థానాలలోని పోరాటకర్తల మీద విరుచుకుపడ్డారు. ప్రధాన కాంగ్రెసు నాయకులతో పేచీ పెట్టుకోకుండా సంభాషణలు సాగించారు.

తిరువాన్కూరు, తెలంగాణా పోరాటాలు ఈ విధంగానే రక్త ప్రవాహాలలో ముంచివేయబడినాయి. ప్రజలు తలలెత్తినచోట్లనల్లా ఆదేమాదిరిగా రక్తం ప్రవాహాలు కట్టించారు. ఆల్వార్ మొదలగు సంస్థానాలలో మతకలహాలు రేపెట్టి ప్రజోద్యమాలను విచ్ఛిన్నం చేస్తున్నారు.

ప్రజల్ని పోరాటానికి పోనివ్వక నిలపడం అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులదాడికి దారియ్యడం అన్నమాట. సంస్థానాలు స్వాతంత్ర్య పోరాటాలకు నూతన రంగాలుగా పరిగణించలేకపోతే, సామ్రాజ్యవాదులకు కేంద్రాలుగా తయారవుతాయి. ఇంకోమార్గం లేదు. వుండదు.

షేక్ అబ్దుల్లా పటయభేరీ మ్రోగిస్తే, కాంగ్రెస్‌నాయకులు తెల్లజెండాలు ఎత్తారు అందుచేతనే తమ ఆటలు సాగించేటందుకై సామ్రాజ్యవాదులు సంస్థానాలలో కాలూనుకోవడానికి వీలు చిక్కింది. బ్రిటిష్ భారత దేశంలో చేయి జారినదానిని కూడదీసుకునేటందుకు అవకాశం లభించింది.

దీనివలన సంస్థాన ప్రజలకు సంస్థానాధీశుల [illegible]క్రింద బాధలు తప్పకపోవడమేకాదు. భారత స్వాతంత్ర్యానికే ముప్పు చేకూడుతుంది.

ఈ పంథా మారాలి

సంస్థాన ప్రజలయొక్క, మన యొక్క క్షేమంకోసం ఈ విధానం మారితీరాలి. అది గ్వాలియర్‌లోనే జరగాలి.

చేతచిక్కిన అవకాశాలు జారిపోవడం, శత్రువు బలపడడం చూస్తున్న సంస్థాన ప్రజామండలిసేవకులలో పెక్కుమంది అసంతృప్తులయి వున్నారు.

అదేమీ కొత్తపంథా తొక్కడంకాదు. అఖిలభారత సంస్థాన ప్రజామండలి ఆశయాలనే తిరిగి ఎత్తుకోవాలి. వాటినింతవరకు మూలకు నెట్టారు. వాటిని పైకితెచ్చి, త్వరలోనే వాటిని సాధిస్తామని ప్రతినపూనాలి.

(1) రాజ్యాంగసభకు పంపవలసిన సంస్థాన ప్రతినిధులు ప్రజలచేతనే ఎన్నుకోబడాలి. సంస్థానాధీశులుగాని, వారి ఇంట్లుగాని ఏవిధంగానూ అందులో దూరడానికి వీలివ్వకూడదు.

(2) ప్రతిసంస్థానంలోను సర్వస్వతంత్రమైన రాజ్యాంగసభను వయోజన వోటింగు పద్ధతిద్వారా ఏర్పరచాలి. దానికి స్వయం నిర్ణయాధికారంవుండాలి. అధికారం ఎలా వుండాలి? తమ భవిష్యత్తు ఏమిటి?—అనే సంగతులు వారే నిర్ణయించుకోవాలి.

(3) ఈ సంధిదశలో ప్రభుత్వ నిర్వహణకు, పైకోరికలను అమలు జరిపేటందుకు వెంటనే బాధ్యతాయుతప్రభుత్వాలనేర్పరచాలి

నిజమైన ప్రజాకార్యక్రమం అంటే యిది. దీనికి కావలసిన పరికరం బ్రిటిష్ - జాగీర్దార్లయిన సంస్థానాధీశులను ఒక్కబిగిని తుడిచిపెట్టివేసేందుకు సమర్థతగల ప్రజావుద్యమాలే

దీనికి కాంగ్రెస్ యొక్క సహాయ సంపత్తు అవసరం. 1948 జూన్ నాటికి స్వాతంత్ర్యం సాధించదలచుకొంటే కాంగ్రెస్ చేయవలసిన పనికూడా యిదే.

సర్వవ్యాప్తమైన సంస్థాన ప్రజోద్యమాలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలూ, జాతీయ కాంగ్రెస్ యొక్క శక్తిసంపదా తోడుపడితే దాని నాపగలశక్తి సంస్థానాధీశులకూ, వారి వెనుకతన్నుగావున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులకూ కూడాలేదు.

బలహీనమైన చోటు

బ్రిటిషు సామ్రాజ్యవాదుల ఎత్తులో బాగా బలహీనమైన భాగం సంస్థానాలకు సంబంధించిన భాగమే.

సంస్థానాధీశులను తృప్తిపరచాలనే ధోరణిని కట్టిపెట్టి, ప్రజాశక్తిమీద ఆధారపడడానికి ఎప్పుడైతే సిద్ధంఅవుతామో, ఆ క్షణంలోనే సంస్థానాలలో బ్రిటిషు జాగీర్దార్లు కూలబడిపోతారు. మన సోదరప్రజానీకం అక్కడి అధికారాన్ని స్వాయత్తం చేసుకొంటుంది.

నాయకులు ఇటువంటి విధానాన్ని అవలంబిస్తూవున్నా అనేక సంస్థానాలలో ప్రజావుద్యమాలుచెలరేగడం చూస్తాం. అసంతృప్తి. సంగరోత్సాహమూ ప్రజలలో ఎంతగావుందో తెలుసుకోగలము. ఎంతమంది షేక్ అబ్దుల్లాలు అజ్ఞాతంగా పోరాటాలు సాగిస్తూన్నారో అర్థం చేసుకోగలం.

సంస్థానాధీశులు బ్రిటిష్‌వాళ్ళ ఏజంట్లు వాళ్లతో రాజీబేరాలు నడపడం కాంగ్రెసునాయకులు కట్టిపెట్టాలి. స్వాతంత్ర్యం ప్రజాతంత్ర పరిపాలన సాధించేటందుకై సంస్థాన ప్రజలు సాగిస్తున్న పోరాటాలను బలపరచాలి. అలాగచేస్తే సంస్థానాలలో స్థావరం ఏర్పరుచుకోవాలని బ్రిటిష్‌వాళ్ళు వేస్తూన్న ఎత్తులన్నీ పునాదిలోనే వంచిగొట్టబోతాయి.

వారు తిరుగుబాటును ఎదుర్కొనలేరు

నెహ్రూ రాజీనామా ఇస్తానంటే ఈ బ్రిటిష్‌వాళ్ళు హడలిపోయారు. వెంటనే వైస్రాయిని మార్చివేశారు. తేదీ నిర్ణయం చేస్తూ అట్లీ ప్రకటన చేశారు. అటువంటివారు బ్రిటిష్‌భారతదేశంలోనూ సంస్థానాలలోనూ ఒకేమారు తిరుగుబాటు ఎదురైతే నిలబడగలరా?

నేడు కేంద్ర కాంగ్రెస్ చేతిలో, అది అవలంబించే విధానంమీద ఆధారపడి వుంది. గ్వాలియర్ మహాసభలో సంస్థాన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులతో కలిసి చర్చించి వారి విధానం మార్పించగలరు. మార్పించాలి.

భారత దేశానికి స్వాతంత్ర్యమూ, ప్రజాతంత్ర పాలనా లభించడమా? లేక దానిని ధ్వంసం చేయడానికి బ్రిటిష్‌వాళ్ళు సాగిస్తూన్న కుట్రలు సఫలం కావడమా?— ఇదీ ఈనాటి సమస్య.

షేక్ అబ్దుల్లా ఈవిషయాన్ని అందరికన్నా ముందే గుర్తించారు. గ్వాలియరులో సమావేశం అవుతూన్న షేక్ అబ్దుల్లా సహచరులు ఈ విషయాన్ని గుర్తించాలి, అనుసరించాలి. షేక్ అబ్దుల్లా పవిత్రమైన ప్రజా పోరాటాల జ్వాలను రగిల్చాడు. అంతిమ విజయం సాధించేవరకూ దానిని కొనసాగించడం ఆయన సహచరుల కర్తవ్యం.

1946 లో [illegible] మంది ప్రజా సామాన్యం స్త్రీ - పురుషులు తమప్రాణాలను పోరాటాలలో త్యాగంచేశారు. వారి వేడిరక్తం మనలో పట్టుదలను విశ్వాసాన్ని, విజయోత్సాహాన్నీ రేకెత్తిస్తూంది. గ్వాలియరు మహాసభవారిని మనసులో పెట్టుకొని సంస్థాన ప్రజలను ముందుకు కొనిపోవాలి. సమానాదర్శ సాధనలో విశేషోత్సాహంతో తోడ్పడమని దేశంలోని సోదర దేశభక్తులకు విజ్ఞప్తి చేయాలి.

పట్టిఇచ్చినవారికి
రు 25 బహుమానం
గేదె, పెయ్యదూడ పోయినవి
గేదె: నలుపు. మూడుఈతలు. గిన్ని కొమ్ములు, వెనుకకొంచం కలిసియుండును. చనుకుదురులో వెనుకలావు. ముందుసన్నం.
దూడ: పెయ్యదూడ, నాలుగు మావ ముడంటాయి, కొమ్ములు పొడమాపినాయి.
జాడ తెలిపినవారికి రు 25 బహుమానం ఇవ్వబడును.
ఇట్లు,
పాతూరి నారాయణ,
పెదపాలెం, (P. o) తెనాలితాలూకా

ప్రజా ఉద్యమాలను అణచుటలో నైజాం ప్రభుత్వానికి

మద్రాసు పోలీసుల సాయం ఆపండి

ఆంధ్రప్రజలు, కాంగ్రెసువాదులు జోక్యం కలిగించుకోవాలి

తెలంగాణా నాయకుల విజ్ఞప్తి

నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ పక్షమున, రావి నారాయణరెడ్డి, ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్ గారలు ఈక్రింది విజ్ఞప్తి చేయుచున్నారు.

గ్రామాలలో తలదాచుకోవడానికి గూడా వీలులేకుండా చేస్తున్నారు. వీరికి ఆశ్రయమిచ్చిన మద్రాసురాష్ట్ర సోదరులను భీభత్సంపాలు చేస్తున్నారు.

దీనికి బాధ్యులెవరు?

చేయండి. తమ స్వాతంత్ర్యముకొరకు పోరాడుచున్న నిజాం రాష్ట్రప్రజలను బలపర్చుట మీకర్తవ్యం. సరిహద్దులోనున్న మద్రాసురాష్ట్ర గ్రామాలపైన నైజాం పోలీసులు దాడులు చేయకుండాను, మద్రాసు ...

మద్రాసురాష్ట్ర కాంగ్రెసు వాదులకు విజ్ఞప్తి

కాంగ్రెసు మంత్రివర్గానికి విజ్ఞప్తి

సోదర ఆంధ్రప్రజలకు విజ్ఞప్తి

బ్రిటిషుప్రాంత ఉపాధ్యాయునిపై నైజాం పోలీసుల దౌర్జన్యాలు

వర్తక సంఘాన్ని స్థాపించుకున్నారు

రాయచూరు జిల్లాలో ఆకలి మంటల కాహాంతి

స్వామీరామానంద తీర్థ ప్రకటన

హైద్రాబాదు, మార్చి 28

నైజాం స్టేటులోని కర్నాటక ప్రాంతమైన రాయచూరుజిల్లాలో ఇద్దరు స్త్రీలు దావ్యం దొరకక చాలరోజులనుండి ... ప్రభుత్వం గావించిన విజ్ఞప్తులన్నీ వ్యర్థము. రైనాయి రైతు లన జీవనాధారము గు కొద్ది ఆహారపదార్థాలను ఇచ్చివేయ నిరాకరించినదో తప్పా?

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామిరామానంద తీర్థ ...

అనుసూరు అత్యాచారాల విచారణలో బయల్పడ్డ విషయాలు

చదవండి

22వ అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ మహాసభ సమీక్ష

నాగూరుపై నైజాం దురాశ

పోలవరం ప్రాజెక్టుకోసం నాగూరు ప్రజలను బలిపెట్టరాదు

వావిలాల గోపాలకృష్ణయ్య

ఏప్రిల్ 8 వ నైజాం సంస్థాన మంత్రాల శాఖ ప్రధానోద్యోగి ... మచిలీపట్టణం రేవుద్వారా సముద్రంలోకి తమకు దారికావాలన్నాడు. రేవుసమయో ...

గుడ్డలపరిశ్రమ. సిమెంటు. కాగితం. వివిధ వాడకపు వస్తువుల పరిశ్రమలు. వీటితో ఆయుధాగారం తయారు చేయవలెనని 40 కోట్లు రూపాయల పెట్టుబడితో ...

కొత్తగూడెం కార్మికులను అణచడానికి కంపెనీ కుట్ర

యజమానులకు మజ్దూర్ సంఘం తోడ్పాటు

ఫిబ్రవరి 12 వ తేదీన నిజాం ప్రభుత్వము, కంపెనీ యజమానులూ కొత్తగూడెం బొగ్గుగనుల కార్మికులపై పెద్ద యెత్తున దాడిచేశారు. మిలటరీ, రిజర్వు ...

... లయిన ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వారి ద్వారా ఒకకంపెనీ యూనియన్‌ను స్థాపించారు. దీనికితోడు మజ్దూర్ సంఘ వాలాలు (గుల్జారీలాల్ నందాసంఘం ...

నాయకులకోసం వేట

కార్మికులను చీల్చడానికి ప్రయత్నాలు

తమనాయకునిపట్ల ప్రేమ

లాల్‌గూడా వర్కుషాపు కార్మికుల విజయం

ఫిబ్రవరి చివరవారంలో హైద్రాబాదు ప్రభుత్వం గోధుమల స్టాకు లేదను మిషపై రైల్వేవర్కుషాపు కార్మికులకు ఇదివరకిచ్చే గోధుమ రేషన్ నిలిపివేసి, దానికి బదులుగా పుచ్చిపోయిన జొన్న లిచ్చుట ఆరంభించారు. వర్కుషాపు కార్మికులు దీనికి వ్యతిరేకంగా సమ్మెచేసి వర్కుషాపులోనే కూర్చున్నారు. ఆరు గంటలలోగా ప్రభుత్వం, రైల్వే మానేజిమెంటు ...

కాజీపేట రైల్వే కార్మికుల విజయం

మహిళా వర్కర్లను విడుదల చేయాలి

కృష్ణాజిల్లా మహిళాసంఘ అధ్యక్షురాలి ప్రకటన

కామ్రేడ్ నంబియార్‌ను హత్యచేయలేదా?

హత్యచేసి కప్పివేసేందుకు కుట్ర జరిగినట్లు వలసినంత సాక్ష్యం

విచారణ జరుపుటకు మంత్రులు అంగీకరిస్తారా?

[మద్రాస్ ఎసెంబ్లీలో గత మాసం 27 వ తేదీన కామ్రేడ్ ఆనంద నంబియార్ ప్రశ్నకు సమాధానంగా పోలీసుమంత్రి డాక్టరు సుబ్బరాయన్ ప్రజా మంత్రివర్గం అనిపించుకొనే అర్హతను శంకింపచేసే బాధ్యతా రహితమైన సమాధానం ఇచ్చారు. ఇరుక్కూర్ ఫిర్కా (చిరక్కల్ తాలూకా) ...

25 మైళ్ళలోవున్న కన్నమూరకు తీసుకవెళ్ళ వలసి వచ్చింది. శవాన్ని బండిలోవేసి తీసుకు వెళుతూంటే ఒక కామ్రేడ్ ముంసి డాక్టరు వద్దకువెళ్ళి ఒకశవాన్ని పోస్టుమార్టం చేయ వలసివుందిగనక హాస్పిటలువదలి పోవద్దు ...

కవంమీద గాయాలు

కామ్రేడ్ నంబియార్ హత్య

తగినంత సాక్ష్యం లేదట

అనంతపురం జిల్లా అంతటా మోటారు సమ్మె సూచనలు

యజమానుల అధిక లాభాపేక్ష అధికార్ల ఉదాసీనత

అనంతపురం జిల్లాలో రైల్వే ట్రాన్సుపోర్టు ప్రజలకు అందుబాటులోలేదు మోటారు ట్రాన్సుపోర్టు ముఖ్యంగా ప్రయాణసౌకర్యాలు కలుగచెయ్యడంలోను, తిండి, బట్ట తదితర ...

సమ్మెచేయుటయు, గుత్తి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టరు తన రివాల్వరును పై కంపెనీ డైరెక్టరైన అమీదు సాహెబుగారికి ఇవ్వుటయు. ఉరవకొండ 4 వేల ప్రజలు ...

కార్మికుల కోర్కెలు

మంచి అవకాశము

పట్టియిచ్చినవారికి రు. 20 బహుమానం

కమ్యూనిజాన్ని తుపాకులు, టాంకులు నిర్మూలించజాలవు

అమెరికాలో పెరుగుతూన్న అసంతృప్తిని పెడమార్గాలు పట్టించడమే ట్రూమన్ కొత్తవిధానం యొక్క ఉద్దేశం

లండనులో హెన్రీ వాలెస్ ఉపన్యాసం

లండన్, ఏప్రిల్ 11. శాంతికి భంగకరంగా అమెరికా ప్రస్తుతం అనుసరిస్తున్న సామ్రాజ్య విస్తరణ విధానాన్ని అరికట్టడానికి కృషిచేస్తున్న వారిలో హెన్రీవాలెస్ ప్రముఖుడు ...

"కమ్యూనిజందారిద్ర్యాన్నీ, పరపీడననూ నిర్మూలించగల సిద్ధాంతం. టాంకులు, విరం గులు దానిని రూపుమాపలేవు. అంతకన్నా ఉత్తమమైన సిద్ధాంతమే దానిని రద్దుచేయ గలదు. కాని, ఉన్న శక్తి సంపదలను శాస్త్ర ...

రష్యాచుట్టూ కావలా పెట్టాలనుకుంటే, కనడా, ఇండియాలనుకూడా ఆక్రమించు కోవలసివస్తుందనీ, అమెరికా బలానికి బ్రిటన్ బలంకలిసినా, రష్యా సరిహద్దు పొడుగునా కావలా పెట్టగలశక్తి ఉండదనీ అన్నాడు.

విషయన్ను అప్పుడే పడగ లెత్తుతున్నాయి

ట్రూమన్ కార్యక్రమం ప్రమాదకరం

మిత్రరాజ్య సూత్రాలకు విరుద్ధం

అమెరికా ప్రజల అసంతృప్తిని పెడమార్గాలు పట్టించడానికే

కమ్యూనిస్టు వ్యతిరేకత

అమెరికాకే ఎదురు తిరుగుతుంది

ఫ్రెంచి సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తూ కమ్యూనిస్టుల కృషి

ఇండోచైనా ఫ్రెంచి సామ్రాజ్యవాద సంకెళ్ళనుండి విముక్తికోసం తీవ్రంగా పోరాడుతూంది. ఆఫ్రికాకు తూర్పున ఫ్రెంచి వలసదేశమయిన మడగాస్కర్ దీవిలో స్వాతంత్ర్యపోరాటం ప్రారంభమయింది. ఉత్తరాఫ్రికాలో ఫ్రెంచి పెత్తనంకిందవున్న ఆల్జీరియా మొదలైన ప్రాంతాల్లో స్వాతంత్ర్యోద్యమం రగులుతూంది.

వీట్‌నామ్‌పోరాటాన్ని అణచడానికి ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ఎలా దారుణ దురాక్రమణ విధానాన్ని అనుసరిస్తున్నారో మనం చూస్తున్నాం. మడగాస్కర్ స్వాతంత్ర్యయోధులపై సేనలను, విమానదళాలను నడిపిస్తున్నారు.

ఆల్జీరియాలో స్వపరిపాలన ఉద్యమ నాయకుడైన మెస్సాలిహద్జ్‌పై తీసుకోవలసిన నిర్బంధ చర్యలనుగురించి ఆలోచించడానికి ఫ్రెంచి అంతరంగికశాఖ మంత్రి బయలుదేరాడు. ఉత్తరాఫ్రికాకు అదనపుసేన పంపుతున్నాడు.

వలస ప్రజలపై దాడిని ప్రతిఘటిస్తున్నది కమ్యూనిస్టులే

సామ్రాజ్యవాద విధానం ఫ్రెంచిస్వాతంత్ర్యానికే భంగకరం

బర్మా స్వాతంత్ర్యయోధులపై హత్యాకాండ

భారతసైనికులు దానిలో పాల్గొనడం సిగ్గుచేటు

వెంటనే వారిని ఉపసంహరించాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

బర్మాలో రాజీబేరాలు కొనసాగుతూ, స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు తీసుకు పోవాలని కృషిచేస్తున్న వారిపై బందిపోటు దొంగలంటూ బ్రిటిష్‌వారు దండయాత్ర ప్రారంభించారు. బర్మా స్వాతంత్ర్యాన్ని నాశనంచేయడానికి బ్రిటిష్‌సామ్రాజ్యవాదులు వేసుకొన్న కార్యక్రమంలో ఇదొక మైమెట్టు.

ఆంగ్‌సాన్ ద్రోహం

బందిపోటులుకాదు దేశభక్తులు

భారత సైనికుల వంతు

భారతీయ సైనికులను వెంటనే ఉపసంహరించాలి

ప్రజలకు అండగా నిలబడి పోరాటాలు నడపండి

(6 వ పేజీ తరువాయి)

పోరాటం (రెండువంతులు రైతుకు ఒక వంతు భూస్వామికి వంత ఉండాలనే ఉద్యమము) లో పాల్గొన్నారు. పోలీసుల కాల్పులకు బలిఅయ్యారు. వందలకొలదీ గాయపడ్డారు. వేలాది రైతులు జైళ్ళపాలయ్యారు. ఈతిబ్బల పోరాటంలో ఉత్సాహ పూరితులైన రైతాంగం నేడు భూమికోరకు బ్రహ్మాండమైన పోరాటాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు.

● 15 లక్షల కార్మికులు - గుమాస్తాలు కలకత్తాలో సమ్మెలు జరిగింది బ్రిటిష్ పెట్టుబడిదారుల సిరంకుశ దోపిడీకి వ్యతిరేకంగా పెలబడి పోరాడుతున్నారు. కలకత్తాలో విపరీతంగా చెలరేగిన మతకలహాలు వారి ఐక్యతా శక్తిని విచ్ఛిన్నం చేయలేకపోయాయి. బెంగాల్ విద్యార్థులంతా చైతన్యవంతులైన ఈ ప్రజాశక్తులకు అండగా నిలబడండి!

ఈ విప్లవశక్తుల ఐక్యతను బలపరచడం ప్రతిదేశభక్తుని కర్తవ్యం. ఈ విప్లవశక్తి ఒకటే మనకు ఆశాజ్యోతి. మనం నెదుర్కొనే సమస్యలన్నీ యీ విప్లవశక్తులవల్ల పరిష్కరింపబడతాయి గాని, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దయాదాక్షిణ్యాల వల్ల పరిష్కరించబడవు. సామ్రాజ్యవాదులు యీ విప్లవశక్తులను నాశనం చేయడానికి చూస్తున్నారు. లీగునాయకులు మత దురభిమానం రేకెత్తించడద్వారా యీ విప్లవశక్తులను విచ్ఛిన్నం చేస్తున్నారు.

ఇంతకుముందెన్నడూ లేనిలేని యెరుగనంతగా ఒకలాడి హిందూ-ముస్లిం జన సామాన్యం అంతులేని ఉత్సాహంతో విజృంభిస్తున్నారు. విచ్ఛిన్నకర శక్తులను ఓడించి ఐక్యమవుతున్నారు. ఇలాంటి సమయంలో బెంగాలు విభజనకోసం బ్రిటిషు వాళ్ళపై దృష్టి పెట్టకు కూర్చోవడం దేశభక్తి అనిపించుకుంటుందా?

బ్రిటిష్ పెట్టుబడిదారులను, జమీందారీ విధానాన్ని సంయుక్తంగా కలిసి దెబ్బగొట్టే సమయం ఆసన్నమైంది. ఇలాంటి సమయంలోనా బ్రిటిష్‌వారి వంక అర్రులు చాచవలసింది?

హిందువులకూ ముస్లింలకూ ఉన్న విభేదాలను మరింత ఎక్కువ చేయడానికి లీగు నాయకులతో కాంగ్రెసువాదులు పోటీపడరాదు. ఈ పనివల్ల హిందూ ముస్లిముల విభేదాలు తీవ్రతరం అగుటయేగాక, బెంగాలు కాంగ్రెసు ఉద్యమమే రెండు చీలికలు అవుతుంది. అప్పుడే యీ సూచనలు కనపడుతున్నాయికూడా. బెంగాల్ విభజన వివాదం దేశభక్తియుత మార్గంకాదు.

(బెంగాల్ కమ్యూనిస్టు దినపత్రిక "స్వాధీనత" నుండి)

పంజాబు గవర్నరుతో లీగ్ నాయకుల చర్చ

లాహోరు, ఏప్రిల్ 16

మిరజా మున్‌తాజ్ దౌలతానా, సర్దార్ షౌకత్ హయత్‌ఖాన్, పంజాబు గవర్నరుతో నేడొక గంటసేపు మాట్లాడారు.

ముస్లిములు ఆయుధాలు ధరించరాదనే నిషేధం తీసివేయాలనీ, రావల్పిండి డివిజన్ మతకలహాలలో ముస్లిముల దుస్థితిని గూర్చి గవర్నరుతో తెలియజేశారట. అక్కడి యొక్కవమంది ముస్లిములు అరెస్టు చేయబడ్డారట.

శాసనసభలో సభ్యులు ఉపయోగించే భాషలు

మద్రాసు స్పీకరు సూచనలు

మద్రాసు, ఏప్రియర్ 10

మద్రాసు శాసనసభాధ్యక్షులు శ్రీ శివషణ్ముగంపిళ్ళె మద్రాసు ప్రధానికి, శాసనసభా నాయకునికి శాసనసభలో వివిధభాషలు ఉపయోగించే విషయంలో తమ సూచనలను పంపించారు. అందులో ప్రస్తుతం మిత్ర రాజ్యసమితిలో అనుకరించే పద్ధతి తమకు నచ్చినదనీ, అదే పద్ధతిని మన శాసనసభలో ప్రవేశపెట్టడం తమ అభిమతం అని తెలియజేశారు.

సంయుక్త రాజ్యసమితిలో అధికారరీత్యా నిర్ణయించబడిన అయిదుభాషలలో ఏ ఒక్క భాషలోనైనా సభ్యుడు మాట్లాడవచ్చును. ఆ ప్రసంగాలను ఇతర భాషలలోకి వెంటనే అనువదించుతారు. ఇందుకొరకు ప్రధుత్వము ప్రత్యేకంగా అనువాదకులను నియమించుతుంది.

ఇటీవలనే స్పీకరు శాసనసభ్యులకు ఎవరెవరు ఏ యే భాషలలో ప్రసంగిస్తారో తెలియజేయమని ఒక ప్రశ్నావళి పంపించి సమాధానాలు తెప్పించారు.

ఆ సమాధానాలను పరిశీలించి, స్పీకరు పై సూచనలను తెలియజేశారు.

హాగినబాధువ్వులో 'ప్రజాశక్తి'

ప్రజాశక్తి దినపత్రికను బెజవాడ, గుంటూరు, గుడివాడ, తెనాలి, ఏలూరు, గోదావరి, సామర్లకోట, ఒంగోలు, గూడూరు, గుంతకల్, బళ్ళారి, పరసగోలు, తిరుపతి రైల్వే స్టేషన్లలోని హిగ్గింబాదమ్స్ పుస్తకశాలలో అమ్మడానికి ఏర్పాటు చేశాం. పాఠకులు గమనించ ప్రార్థన.

— మేనేజరు

ప్రభుత్వ రహస్య పత్రం బయట పెట్టినందుకై కామ్రేడ్ ఆనందనంబియార్‌పై కేసు

మద్రాసు ప్రభుత్వం అంగీకరించింది

తిరుచునాపల్లి, ఏప్రిల్ 11

కమ్యూనిస్టు యం. యల్. ఏ. కామ్రేడ్ కె. ఆనందనంబియార్ మీద అధికార రహస్యచట్టం క్రింద పోలీసుకేసు పెట్టడానికై మద్రాసు కాంగ్రెసు ప్రభుత్వం అనుమతించింది.

నంబియార్ తమ ప్రశ్నంతోపాటు "మద్రాసురాష్ట్రంలో కమ్యూనిస్టుల చర్యలను అరికట్టేటందుకై తీసుకోవలసిన విధానాలు" అనే 1946 నవంబరు 20 నాటి రహస్య పత్రం యొక్క ప్రతిని బయటపెట్టి పంపించాడట. దానికే యీ కేసు.

సోదరకలహాన్ని వర్గయుద్ధంగా చేయాలి

పంజాబులో కొత్తపార్టీ ఆవిష్కారం

లాహోర్, ఏప్రియలు 9

పంజాబు సోషలిస్టుపార్టీ 'పంజాబ్ మజ్దూర్ పంచాయత్' అనే పేరుతో ఒకనూతన పార్టీని ఏర్పరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న సోదరకలహాన్ని వర్గకలహం రూపంలోకి మార్చడమూ, 1948 జూన్‌లో ఇంగ్లీషువాళ్ళు దేశంవదలి పోయేటప్పటికి 'మజ్దూర్ కిసాన్ ప్రజారాజ్యం' నిర్మించడానికై అధికారం పట్టుకొగలిగేటట్లుగా కార్మికవర్గాన్ని తయారుచేయడం ఈ పార్టీ యొక్క కార్యక్రమం.

నామారంలో హైద్రాబాద్ పోలీసుల కాల్పులు

ఇద్దరి మరణం; 19 గురి అరెస్టు

హైద్రాబాద్, ఏప్రియల్ 7

నల్లగొండజిల్లా సూర్యాపేట తాలూకా, నామారంలో పోలీసులు కాల్పులు జరిపిన ఫలితంగా ఇద్దరు చనిపోయారు అని ప్రభుత్వ ప్రకటన తెలియజేస్తోంది. కాల్పులకు ప్రభుత్వం చెప్పే కారణం ఇది:

దండువల్ల గ్రామంపైకి నామారం కమ్యూనిస్టులు వచ్చి, స్థానిక సానుభూతిపరులతో కూడి 'దోపిడీ' చేశారట. అందుకని ఒక సర్కిలు, ముగ్గురు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది పోలీసులు 4 వ తేదీ రాత్రి 12 గంటలకు అక్కడికి వెళ్ళారట. 5 వ తేదీ ఉదయం 6 గంటలకల్లా 19 గురిని అరెస్టు చేశారట.

ఈవార్త విని చుట్టుప్రక్కల గ్రామాల కమ్యూనిస్టు అనుయాయులు 6 లేక 7 వందల మంది లాఠీలు త్రిప్పుకుంటూ, నినాదాలిస్తు కుంటూ సాయంత్రం రెండు గంటలకు పోలీసులను మూసుప్రక్కల (నామారంవద్ద) చుట్టుముట్టారట. అందుపై పోలీసులు తుపాకులు కాల్చగా ఇద్దరు చనిపోయారట.

యదార్థవిషయాలేమిటో ఇంకా అందలేదు.

Edited, Printed & Published by Kanaparti Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE